S & D

• సంపుటి: 2 • సంచిక: 31
• పేజీలు:12+16 • వెల: రూ.5
• హైదరాబాద్
• సోమవారం • 1-1-2018

మనం

జనం కోసం.. అక్షర యజ్ఞం..

HYDERABAD | KARIMNAGAR | NIZAMABAD | NALGONDA | MAHABUBNAGAR | WARANGAL | KHAMMAM | AMARAVATHI | TIRUPATI | KURNOOL | TADEPALLIGUDEM | VISHAKAPATNAM | ANANTHAPURAM | KADAPA



'మనం' క్యాలెండర్ ఆవిష్కరణ

అద్భుతమని ప్రశంసించిన మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, డిసెంబరు 31 (మనం ప్రతినిధి): 'మనం' దిన పత్రిక పాఠకుల కోసం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఆదివారం సిద్దిపేటలో క్లాక్ టవర్‌ను ఆవిష్కరించిన అనంతరం మనం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. క్యాలెండర్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, సిద్దిపేట మునిసిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్లు కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్, చిప్ప ప్రభాకర్, మోయిజ్, గ్యాదరి రవీంద్ర, గుడాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా, దుబ్బాకలో జరిగిన ఓ కార్యక్రమంలో 'మనం' క్యాలెండర్‌ను శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెల్పుల గౌతమి మహేష్, ఏఎంసీ చైర్మన్ గుండెల్లి ఎల్లారెడ్డి, టీఆర్ఎస్ నగర పంచాయితీ అధ్యక్షులు ఆస స్వామి, మహిళా విభాగం అధ్యక్షులు భాగ్యమ్మ, నాయ కులు పర్స కృష్ణ, శ్రీనివాస్, బండి రాజు,అబ్బుల రాజలింగంగౌడ్, సీనియర్ జర్నలిస్టు కాల్వ లింగం తదితరులు పాల్గొన్నారు.



పోచారం ప్రాజెక్టుకు వందేళ్లు


నేడు రైతుల ఆధ్వర్యంలో వేడుకలు

1918 జనవరి 1న నిర్మాణం ప్రారంభం

హైదరాబాద్, డిసెంబరు 31 (మనం ప్రతినిధి): రైతుల వరప్రదాయిని.. పోచారం ప్రాజెక్టుకు సోమవారంతో వందేళ్లు నిండనున్నాయి. ఈనేపథ్యంలో ఆయకట్టు రైతులే స్వయంగా శతాబ్ది వేడుకలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన పోచారం గ్రామం వద్ద ఆలేరు వాగుపై నాటి నైజాం ప్రభుత్వం పోచారం ప్రాజెక్టు పనులను 1918లో ప్రారంభించింది. 1922లో ప్రాజెక్టు పూర్తి అయినట్టుగా రైతులు పేర్కొంటున్నారు. అప్పట్లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 27.11లక్షలు వెచ్చించారు.

10,500 ఎకరాలకు సాగునీరు..

కామారాడ్డి జిల్లా నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల రైతులకు ఈ ప్రాజెక్టు వరప్రదాయిని. వందేండ్లు నిండినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ప్రాజెక్టు నిర్మాణం ఉండటం విశేషం. ప్రాజెక్టు ప్రధాన కాల్వ 5 కి. మీ. పొడవు. ఆయకట్టు రైతుల భూములకు నీరందించేందుకు ప్రధాన కాల్వకు 82 డిస్ట్రిబ్యూటరీలున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం అనంతరం నాగిరెడ్డిపేట మండలాన్ని 'ఏ' జోన్‌గా, ఎల్లారెడ్డిపేట మండలాన్ని 'బీ' జోన్‌గా విభజించారు. ప్రతి ఏడాది ఖరీఫ్ సీజన్లో రెండు జోన్లకు నీరందిస్తున్నారు. రబీలో మాత్రం ఒక ఏడాది ఏ జోన్‌కు, మరో ఏడాది బీ జోన్‌కు నీరందించటం జరుగుతుంది. ప్రాజెక్టు ప్రధాన కాల్వ ద్వారా 13 చెరువులను నింపుతూ ఆయకట్టు రైతులకు రైతులకు సాగునీరందిస్తున్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని ఏ జోన్ పరిధిలో 7,500 ఎకరాల సాగు భూములకు, ఎల్లారెడ్డిపేట మండలంలోని బీ జోన్ పరిధిలో మూడు వేల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతోంది. సాగునీటితో పాటు తాగునీటికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది.





సీఎం జోక్యం చేసుకోవాలి..

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం21.5 అడుగులు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నీటి సామర్థ్యం 2.2టీఎంసీలు. ప్రాజెక్టులో పూడిక పేరుకుపోవటంతో ప్రస్తుతం 1.82 టీఎంసీలకే నీటి సామర్థ్యానికి తగ్గటం విచారకరం. ప్రాజెక్టు నిర్మాణం నాటి నుంచి ప్రభుత్వాలు మారినా ఈ ప్రాజెక్టు అభివృద్ధి మాత్రం నత్తతో పోటీ పడ్తుంది. కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లో పాదయాత్ర నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. 2005లో ప్రాజెక్టు ప్రధాన కాల్వ ఆధునీకరణకు రూ. 14.3 కోట్లు మంజూరు చేశారు. 2016లో ప్రాజెక్టు ప్రధాన కాల్వలపై వంతెనల ఏర్పాటు, ఆధునీకరణ పనుల కోసం నీటి పారుదల శాఖ అధికారులు రూ. 130 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఎల్లారెడ్డిపేటలో పర్యటించిన క్రమంలో ప్రాజెక్టు ఎత్తు పెంచి, నీటి సామర్థ్యాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. హామీ అమలు కాకపోవటం పట్ల రైతులు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం, ఇరిగేషన్ శాఖ మంత్రి స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు



హైదరాబాద్, డిసెంబరు 31: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో గడపాలని సీఎం భగవంతుడిని ప్రార్థించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలన్నీ 2018 సంవత్సరంలో కూడా విజయవంతంగా ముందుకు సాగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షిం చారు. మండలి చైర్మన్ కే స్వామిగౌడ్, మంత్రి హరీశ్‌రావు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితర ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.

గురుకుల పీజీటీ ఫలితాల విడుదల

హైదరాబాద్, డిసెంబర్ 31(మనం న్యూస్): గురుకుల విద్యాసంస్థల్లో పీజీటీ నియామక ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వెల్లడించింది. గణితం, సోషల్ స్టడీస్, ఫిజిక్స్, జువాలజీ పీజీటీ ఫలితాలను ప్రకటించింది. మొత్తం 513 పోస్టులకు జూలై 18, 19 తేదీల్లో రాత పరీక్షలు జరిగాయి. గణితంలో 126 పోస్టులకు నోటిఫికేషన్‌ను జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ 114 అభ్యర్థులను భర్తీ చేసింది. దివ్యాంగులకు సంబంధించిన ఫలితాలు వైద్య ధ్రువీకరణ పత్రాలు అందిన తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది.

జీవశాస్త్రంలో 22 పోస్టులకు 21 పోస్టులను భర్తీ చేసింది. మరో పోస్టుకు అర్హులు లభించలేదని తెలిపింది. సాంఘీక శాస్త్రంలో 177 పోస్టుల్లో 166 ఉద్యోగాలను, ఫిజిక్స్‌లో 188 పోస్టులకు 174 పోస్టులను భర్తీ చేసినట్టు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ తెలిపారు. ఇప్పటివరకు 921 పీజీటీ పోస్టుల ఫలితాలు వెల్లడించినట్టు చెప్పారు. ములుగులో కొత్తగా ఏర్పాటు చేసిన అటవీ కళాశాలలో ప్రొఫెసర్ల ఉద్యోగ నియామకాల ఫలి తాలను సైతం టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ రెండు పోస్టులకు ఎనిమి ది మంది ఎంపిక చేసినట్టు వాణిప్రసాద్ పేర్కొన్నారు. లైబ్రేరియన్ పోస్టు కోసం జనవరి 5, 6 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు వివరించారు.



మనం

జనం కోసం.. అక్షర యజ్ఞం..



HYDERABAD | KARIMNAGAR | NIZAMABAD | NALGONDA | MAHABUBNAGAR | WARANGAL | KHAMMAM | AMARAVATHI | TIRUPATI | KURNOOL | TADEPALLIGUDEM | VISHAKAPATNAM | ANANTHAPURAM | KADAPA

హైదరాబాద్ సంపుటి: 2 • సంచిక: 31 • పేజీలు:12+16 • వెల: రూ.5 సోమవారం • 1-1-2018 www.manamnews.com /manamnews




పోచారం ప్రాజెక్టుకు

వందేళ్లు

నేడు రైతుల ఆధ్వర్యంలో వేడుకలు

1918 జనవరి 1న నిర్మాణం ప్రారంభం



సీఎం కేసీఆర్ నూతన సంవత్సర **శుభాకాంక్షలు**

గురుకుల పీజీటీ ఫలితాల విడుదల

వివరాలు 2లో..

..వచ్చేస్తున్నా

రాజకీయ పార్టీ పెడుతున్నా.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ

తలైవర్... తన పేరు నిలబెట్టుకుంటున్నాడు. పాపారాయుడు మరోసారి కండువా ఎగరేశాడు. నరసింహ గర్జించాడు. బాషా ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్లేనంటూ అభిమానుల సాక్షిగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. సుల్తాన్ ద వారియర్ అంటూ తమిళనాట కొదమ సింహాల్లాంటి ద్రవిడ పార్టీలతో పోరాటానికి సై అన్నాడు. అశేష అభిమానులు ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాట ఎట్టకేలకు బయటకు వచ్చింది..





6లో..

• దేవుడు శాసించాడు



'వెలు'ంగాణ!

దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలంగాణ

సాగుకు 24గంటల ఉచిత విద్యుత్తుకు శ్రీకారం

రాష్ట్రవ్యాప్తంగా 23 లక్షల పంపుసెట్లకు సరఫరా

కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పంపిణీ సంస్థలు

ఇది చిరస్మరణీయ ఘట్టం.. మంత్రి జగదీష్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబరు 31 (మనం ప్రతినిధి):

విద్యుత్ రంగంలో 'వెలు'ంగాణగా రూపొందిన కొత్త రాష్ట్రం కొత్త ఏడాదిలో సరికొత్త నిర్ణయం అమలుతో మరో చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి 12:00 గంటల నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతను అందిపుచ్చుకున్న విద్యుత్ రంగం నేడు అనూహ్య వేగం అందుకుని, రెప్పపాటైనా విద్యుత్ కోతలేని స్థితికి చేరుకున్నదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది (2018) పాదంమోపిన ఘడియనుంచీ పంటల సాగుకు నిరంతర విద్యుత్ సరఫరా ప్రారంభించి దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. ఆ మేరకు కొత్త సంవత్సర వేళ మూడున్నర దశాబ్దాల కరెంటు కష్టాలు తీరిపోగా సీఎం సంకల్పం సాకారమై **మిగతా 6లో..**

ఇదీలోకం!



కొత్త సంవత్సరమంటే క్యాలెండర్ మాత్రమే మారుతుందిరా.. మన జీవితాలింతే..!

నయా జోష్

కొత్త సంవత్సరం 'నేనొస్తున్నా'నంటూ చిరునవ్వుతో ద్వారంలో నుంచి తొలి అడుగేయగానే జనోత్సాహం ఉవ్వెత్తున ఎగసింది. విశ్వవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటగా తారాజువ్వల వెలుగులతో పోటీపడుతూ జన హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. ''నిన్నటి అనుభవాల నుంచి నేర్చుకోండి... నేటి జీవితాన్ని ఆనందించండి... రేపటి ఆశలతో ముందుకేగండి'' అన్న పెద్దల మాట సరికొత్త 365 పుటల పుస్తకం తొలిపేజీలో దర్శనమిచ్చింది.



వాతావరణం

తెలుగు రాష్ట్రాల్లో సోమవారం పొడి వాతావరణం నెలకొంటుంది. పగటి ఉష్ణోగ్రతలో మార్పులేదు.. రాత్రిపూట చలి తీవ్రత స్వల్పంగా పెరుగుతుంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

గరిష్ఠ ఉష్ణోగ్రత: 30 డిగ్రీలు

కనిష్ఠ ఉష్ణోగ్రత: 15 డిగ్రీలు

గాలిలో తేమ: 53 శాతం

ముహూర్తం

శ్రీహేవిళంబి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్యమాసం, శుక్లపక్షం, తిథి: చతుర్దశి ఉ.11.45 తదుపరి పౌర్ణమి; నక్షత్రం: మృగశిర మ.2.51 తదుపరి ఆర్ద్ర; వర్జ్యం: రా.10.10-11.34; దుర్ముహూర్తం: ఉ.11.58-12.42, మ.2.53-3.37; రాహుకాలం: ఉ.8.12-9.35; అమృతఘడియలు: ఉ.7.11-8.36; శుభసమయం: ఉ.6.00-7.00.

సూర్యోదయం: 6.50

సూర్యాస్తమయం: 5.49



సర్కారు హామీలన్నీ గంగపాలే!

ప్రచారంపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదు

ముస్లిం.. గిరిజన.. దళితులపై వివక్ష

ఓట్లడిగే నైతిక హక్కు కోల్పోయారు

కాంగ్రెస్‌లోకి పలువురి చేరిక: పీసీసీ చీఫ్‌ఉత్తమ్

హైదరాబాద్, డిసెంబరు 31 (మనం ప్రతినిధి):

ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ గంగలో కలిపేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. ముస్లింలు గిరిజనులు, దళితులను మాయమాటలతో మోసపుచ్చుతున్నారని విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల మంజూరు విషయంలో అధికార పార్టీ మాటలు నీటి మూటలుగా మారిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం గాంధీభవన్‌లో పలువురు ప్రముఖులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ్ **మిగతా 6లో..**

అన్నదాతే ఆరోగ్య ప్రదాత!



అనారోగ్య రహిత రాష్ట్రం తెలంగాణ

సాగులో రసాయనాల వాడకం తగ్గాలి

పెట్టుబడి తగ్గి.. దిగుబడి పెరిగేలా ప్రణాళిక

ఎకరాకు రూ.50వేలు మిగిలేలా కృషి

ప్రతి మండలంలో రైతు సమావేశ మందిరం

వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, డిసెంబరు 31(మనం న్యూస్):

అన్నదాతే ప్రజలకు ఆరోగ్య ప్రదాత కావాలని, అనారోగ్య రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. పంటల సాగులో రసాయనాల వాడకం తగ్గాలని, దిగుబడులు **మిగతా 6లో..**

మన సాహితి

'తప్పులు చేసేవారిని ప్రశ్నించడం కాదు; వారిపై నిప్పులు కురిపించాలి. తప్పుల మీద విమర్శ వుండదా? 'తప్పు' నాదే అయితే, దాని మీద ఇతరుల విమర్శ వుండదా? విమర్శే లేకపోతే, తప్పుల్లోనే కూరుకుని వుండిపోతాం కదా? నిప్పులు కురిపించడం అవసరం అయినంత తప్పులు అయితే, నిప్పులు కురిపించవలసిందే కదా? మార్క్సిజం తెలియక ముందే నేను విముక్తి పొందాను. కథలు రాయడం ప్రారంభించిన కాలంలో, 'నేను' అని ఉత్తమ పురుషలో రాయడం తేలిగ్గా వుంటుంది. 'నేను' అన్నప్పుడు, స్వంత విషయాలు కూడా వుంటే వుండొచ్చు. అంత మాత్రాన, అది నా 'డైరీ' కాదు; నాకా అలవాటే లేదు. రచయిత్రి స్థితి అలా వుండొచ్చు అని, అలా చెప్పడమే.' - ఎవరైనా తప్పు చేస్తే నిలదీయడం ప్రఖ్యాత రచయిత్రి రంగనాయకమ్మ సహజ లక్షణం. ఆమె నిజ జీవితంలోనైనా అంతే... రచనా వ్యాసంగంలోనైనా అంతే! 'ప్రేమకన్నా మధురమైనది' అన్నా, 'జానకి విముక్తి'ని ఆశించినా, 'రామాయణ విషవృక్షం' రాసినా ఆమెకు ఆమేసాటి. మార్క్సిస్టు దృక్పథంతో రచనలు చేయడం ఆమె ప్రత్యేకత.



స్త్రీ పురుష సమానత్వం గురించి దాదాపు ఆరు దశాబ్దాలుగా కథలూ, నవలలూ, వ్యాసాలూ రాస్తూ వస్తున్న రచయిత్రి రంగనాయకమ్మ. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో 'రంగనాయకమ్మ నవలల్లో స్త్రీ పాత్రల పరిణామ క్రమం' అనే అంశం మీద పిహెచ్. డీ చేస్తున్న బి. అరుణ చేసిన ఇంటర్వ్యూలో ఒక భాగం ఇది.

రచన అంటే ఆత్మకథ కాదు



రంగనాయకమ్మ రాసిన 'కృష్ణవేణి', 'నా డైరీలో ఒక పేజీ', 'స్త్రీ', 'రచయిత్రి', 'అంధకారంలో', 'స్వీట్‌హోమ్', 'జానకి విముక్తి', 'ప్రేమకంటే మధురమైనది..', 'కుటుంబ జీవితం' నవలల్లోని పాత్రల గురించి ఆమె మాటల్లోనే...

ప్రశ్న: ''కృష్ణవేణి'' నవలలో మీరు రెండు ముగింపులు ఇవ్వడంలో ఆంతర్యం?

జవాబు : ఏ సమస్యకైనా రెండు రకాల ముగింపులు ఇవ్వడం తప్పు! 'అది తప్పు' అని అప్పుడు తెలియలేదు. ఆ నవల చదివిన పాఠకుల్లో కొందరు, ''ముగింపు ఇలా వుంటే బాగుంటుంది' అంటే, 'కాదు, అలా ఉండాలి' అని కొందరు అన్నారు. ఆ కొందరు, ఎందరో కాదు; ఇరుగు పొరుగులైన నలుగురైదుగురే. 'రెండు ముగింపులూ వుంటే బాగుంటుందా?' అనిపించి, సరైన అవగాహన లేక చేసిన పని అది. సమస్యని పరిష్కరించడం చేత కాలేదు. ఇదంతా ఆ నవలలోనే తర్వాత రాసినట్టున్నాను, 2010లో ఇచ్చిన ముద్రణలో.

ప్రశ్న: మీరు 1963లో రాసిన 'నా డైరీలో ఒక పేజీ' నవలికలోని రచయిత్రి పాత్రకి ప్రేరణ?

జవాబు : ఆ రచయిత్రి ఊహా రచయిత్రే. రచయిత్రులు అయినా, భర్తల ఆధీనంలో వుండేవాళ్ళే - అని చెప్పాలనే. కథలు రాయడం ప్రారంభించిన కాలంలో, 'నేను' అని ఉత్తమ పురుషలో రాయడం తేలిగ్గా వుంటుంది. 'నేను' అన్నప్పుడు, స్వంత విషయాలు కూడా వుంటే వుండొచ్చు. అంత మాత్రాన, అది నా 'డైరీ' కాదు; నాకా అలవాటే లేదు. రచయిత్రి స్థితి అలా వుండొచ్చు అని, అలా చెప్పడమే.

ప్రశ్న : 'స్త్రీ' నవలలో పద్మజ, పార్వతీల భిన్న వైఖరులకు, వారి ఆర్థిక స్థితిగతులే కారణమా?

జవాబు : కుటుంబాల్లో, ఆర్థిక స్థితుల వల్ల ఏర్పడే తేడాలు తప్పకుండా వుంటాయి. అయినా, ఒకే కుటుంబంలో పెరిగిన వ్యక్తులు, సమాజ సంప్రదాయాలకు వేరువేరుగా ప్రభావితులవడం కూడా వుంటుంది. పద్మజ అన్న, పద్మజ లాగ లేడు. సమాజంలోనే వేరువేరు భావాలు వున్నాయి. పద్మజకీ, పార్వతికీ తేడా వుంటే, ఆ వేరువేరు భావాలు గానీ, వేరువేరు చదువులు గానీ, కారణాలు అవుతాయి - అనుకోవచ్చు.

ప్రశ్న : 'రచయిత్రి' నవలలో, విజయ తల్లి గారింట్లో వారు ప్రదర్శించిన చైతన్యం, నేటి స్థితిలో సాధ్యమా?

జవాబు : ఆనాటి చైతన్యం ఈనాటి స్థితిలో ఎందుకు సాధ్యం కాదు? భార్యాభర్తల మధ్య, తక్కువ-ఎక్కువ సమస్యలు తలెత్తితే, పరిష్కారం భార్య వల్లే కాదు; భర్త వల్ల కూడా జరగాలి - అని, భర్తే మారినట్టు నేను మొదట రాశాను. అది జరిగే విషయం కాదని, దాన్ని తర్వాత మార్చాను. వెనకటి కాలంలో కూడా, భర్తల అధికారాల నుంచి బైటపడి, ఒంటరిగా జీవించడాలు జరిగాయి. అటువంటి పరిస్థితుల్లో కూతుళ్ళకు దన్నుగా తల్లిదండ్రులు నిలబడ్డారు. ఆ ఘటనలు ఎక్కువగా లేకపోయినా, అలా జరగాలని చెప్పడమే రచనల లక్ష్యంగా వుండాలి.

ప్రశ్న : 'అంధకారంలో......', లలితపై బావ అత్యాచారం చేయబోయిన విషయాన్ని ఎంతో ఆలోచించి లలిత, అక్కకు చెప్పకుండా దాస్తుంది. 'ప్రేమకన్నా మధురమైనది'లో జయ, రమకి అటువంటి విషయం చెబుతుంది. ఇది మీ ఆలోచనలో వచ్చిన పరిణామంగా చూడవచ్చా?

జవాబు : కాదు. మొదటి కథలో వాళ్ళు అక్కాచెల్లెళ్ళు. రెండో కథలో వాళ్ళు స్నేహితురాళ్ళు. కథల్లోనూ, పాత్రల్లోనూ తేడా వుంది. ఆ తేడాల్లో, కొన్నిచోట్ల సంప్రదాయాల జాగ్రత్తలు వుంటాయి. కొన్నిచోట్ల సంప్రదాయాల లక్ష్యం వుండదు.

ప్రశ్న : 'అంధకారం'లో రచనలో కొంత ప్రత్యేకత కనిపిస్తుంది....?

జవాబు : ప్రశ్నార్థకం పెట్టారు. ఆ 'ప్రత్యేకత' ఎందుకు - అంటారా? తండ్రికి ఎంతో ఆస్తి వున్నప్పటికీ, అది అంతా కొడుక్కి దక్కింది గానీ, ఆడపిల్లకి చారెడు చోటు కూడా దక్కలేదు. 'అంధకారంలో....' ఎక్కువ విషాదం వుంది. ఆ కథ అటువంటిది. చదివిన పాఠకులు, ఏడుస్తూ చదివినట్టు చెపుతారు. ప్రేమ, విషాదంతో ముగిసింది. వేశ్యరికం, బతుకుదెరువు అయింది. భార్యాభర్తల సంబంధాలు, నరక స్థాయిల్ని మించిపోయాయి. మూఢనమ్మకాలు, ఆకాశానికి అంటిపోయాయి. ఇవన్నీ కలిసి వుండడం వల్లే కావచ్చు, అది దుఃఖాన్ని పుట్టించింది. ఇదే ప్రత్యేకత అయిందేమో!

ప్రశ్న : 'స్వీట్ హోమ్' మూడో భాగంలోని బుచ్చిబాబు పాత్రకి ప్రేరణ?

జవాబు : 1వ, 2వ భాగాల్లో వున్న వాళ్ళే 3వ భాగంలో కూడా. కొత్త స్వభావాలేమీ లేవు. విమలకి ఇంటిపనులే. బుచ్చిబాబుకి బైటిపనులే. అయినా, ఆ భర్త పెత్తందారు కాడు; ఆ భార్య, అణిగిమణిగి వుండే వ్యక్తి కాదు. అయినా, ఆమె కూడా బైటిపనీ; అతడు ఇంటిపనీ ప్రారంభిస్తే గానీ; అది 'సమానత్వం' కాదు. విమల బైటి పనులు ప్రారంభించింది. ఇంకా అలా చేసుకోవాలని చూస్తుంది.

ప్రశ్న : 'జానకి విముక్తి' చిత్రీకరణలో పిల్లవాడిపై సర్వ హక్కులూ జానకికి (తల్లికి) చెందినవిగా అతి సహజంగా చిత్రించారు.

> **ఏ సమస్యకైనా రెండు రకాల ముగింపులు ఇవ్వడం తప్పు! 'అది తప్పు' అని కృష్ణవేణి నవల సమయంలో తెలియలేదు. ఆ నవల చదివిన పాఠకుల్లో కొందరు, ''ముగింపు ఇలా వుంటే బాగుంటుంది' అంటే, 'కాదు, అలా ఉండాలి' అని కొందరు అన్నారు. ఆ కొందరు, ఎందరో కాదు; ఇరుగు పొరుగులైన నలుగురైదుగురే. 'రెండు ముగింపులూ వుంటే బాగుంటుందా?' అనిపించి, సరైన అవగాహన లేక చేసిన పని అది. సమస్యని పరిష్కరించడం చేత కాలేదు.**

జవాబు : ఆ కథలో అంతే. భార్యాభర్తలు విడిపోయిన నాటికి, ఆమెకి గర్భం వుందో లేదో, ఆ ప్రసక్తే లేదు. ఆ పిల్లవాణ్ణి తండ్రి కోరలేదు. చాలా మంది మగవాళ్ళు, పిల్లల్ని నిజంగా ఇష్టపడరు. వాళ్ళని పెంచే బాధ్యత తీసుకోరు. కాకపోతే, 'దూడని తోలుకుపోతే ఆవు వచ్చేస్తుంది' అన్నట్టు పిల్లల్ని బంధిస్తారు. ఇప్పుడు ఒక కొత్త ఆలోచన వస్తోంది. వెంకట్రావు, తన మేనమామని పంపించాలి, ఆ పిల్లాడి కోసం... 'నా కొడుకుని నాకు ఇయ్యి' అనే కబురుతో. అప్పుడు జానకి కోర్టుల వెంట తిరగడం కాదు. జానకి ఏం చెయ్యాలంటే, 'నా పిల్లవాడితో నీకు సంబంధం లేదు. నేను ఇక్కడికి వచ్చేశాక, ప్రభాకర్‌తో సంబంధంలో వున్నాను. దానివల్ల, నాకీ బిడ్డ కలిగాడు' అని చెపుతుంది. ఆ వచ్చిన మేనమామ నోరు మూసుకుని వెళ్తాడు. ఇలా చెప్తే వెంకట్రావు వూరుకోడు. పిల్లవాడికి ఏదో టెస్టు చేయించాలంటాడు. నిజం బయటపడితే, పిల్లాణ్ణి అతనికే ఇచ్చేస్తారు. ఇదంతా ఎందుకు? - వెంకట్రావు పిల్లాణ్ణి ఎలాగా వదిలేస్తాడు. కాబట్టి, ఆ గొడవంతా పెట్టుకోకపోవడమే బాగుంది.

ప్రశ్న : 'ప్రేమకన్నా మధురమైనది'లో రమతో జయ, హిందీ పాటల్లోని విషయం మాట్లాడుతూ, 'నేను ఎప్పుడూ నీ కోసమే అనే మాటలు ఒక స్త్రీ పురుషుడితో అనడంలో గొప్ప వుండదు; పురుషుడు స్త్రీతో అనడంలో చాలా గొప్ప వుంది' అంటుంది. (దాదాపుగా 'కృష్ణవేణి'లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.) ప్రేమ గొప్ప విషయం అయితే, అది ఎవరిలో కలిగినా గొప్ప విషయమేగా?


జవాబు : 'ప్రేమ'ని విడిగా చూస్తే, అంతే. కానీ అది, సమాజంలో స్త్రీ-పురుష సంబంధాల్ని బట్టి వుంటుంది. ఆడవాళ్ళు ఎప్పుడూ మొగవాళ్ళకి జన్మంతా అంకితమై వుంటారు. మొగవాళ్ళు తప్పకుండా వేరే సంబంధాల్లోకి పోతారు. అలా వుండే సమాజంలో, మొగవాళ్ళలో అంత చలించని ప్రేమ వుంటే, అది వింత విషయమే. సమాజాన్ని బట్టి చెప్పిన మాట అది.

ప్రశ్న : 'ప్రేమకన్నా మధురమైనది'లో భార్య తన పేరులో భర్త పేరును కలిపి రాసుకోవడం గురించి చర్చలో జయ, రమతో, 'నిన్ను నిన్నుగా వుండనిచ్చే సంస్కారం అతని నుంచీ ఆశించు''అంటుంది. ఆశించడమేనా?

జవాబు : అలా ఆశించడం కూడా తెలియని స్త్రీకి, అది మొదట తెలియాలి. ఆమె ఏమి కోరుతోందో, ఆ సంస్కారం భర్తకి వుంటే, అతను అక్కడితోనే ఆగడు. ఇతర విషయాల్లో కూడా 'సమానత్వాన్ని' గ్రహిస్తాడు. భార్యకైనా, భర్తకైనా, 'ఫలానా రకంగా ఆశించాలి' అని చెప్పడం అంటే, 'ఆశించింది జరిగినా, జరగకపోయినా, సరిపెట్టుకోండి' అని చెప్పడం కాదు. ఒక మంచి మార్పు ఆశించే వాళ్ళు ఇంకా మంచి వుంటే దాన్ని కూడా తెలుసుకుంటారు.

ప్రశ్న : మీ స్త్రీ పాత్రలు భర్తతో గానీ, ఇతర వ్యక్తులతో గానీ, సమస్యలు వస్తే, వాటిని పరిష్కరించుకునే క్రమంలో, అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి, ఎందుకని?

జవాబు : 'సమస్య'ని పరిష్కరించుకోవడానికి ఆమె ఇతర రకాలుగా అంతకు ముందే ప్రయత్నించే వుంటుంది. అవి ఏవీ పనికిరాకే, ఆ సంబంధంలో నుంచి పోతుంది...అంతకన్నా ఇంకో పరిష్కారం వుండదు గనక.







ప్రశ్న : 'కుటుంబ జీవితం'లో సమానత్వం విలువల స్థాపనకై రావల్సిన మార్పులను దాదాపుగా మీ రచనలన్నింటిలోనూ చూడవచ్చు. అలాగే స్త్రీలకు సంబంధించి కుటుంబానికి బయటి సామాజిక జీవితంలో రావల్సిన మార్పులపై మీ నుంచి రచనలు ఆశించవచ్చా?

జవాబు : ఆ రచనల్ని, 'నవలల' రూపంలో ఆశిస్తే జరగకపోవచ్చు. అవన్నీ వ్యాసాల రూపంలో వున్నాయి. సమాజంలో ఎటువంటి మార్పులు జరగాలో మార్క్సిజం చెప్పింది. అది నేర్చుకోడానికీ, నేర్చుకున్నది రాయడానికే నా ప్రయత్నాలు.

ప్రశ్న : మీరు సుమారుగా 1955 నుంచి రచనలు చేస్తున్నారు కదా? అప్పటి మీ అనుభవాలకు, 70ల తర్వాత అనుభవాలకు ప్రత్యేకమైన తేడాలు ఏమైనా ఉన్నాయా?

జవాబు : తప్పకుండా వున్నాయి. ముఖ్యంగా, విషయం అంతా 'వర్గ దృష్టి'లోకి మారింది. 'శ్రమ దోపిడీ సంబంధాలు పోతే తప్ప ఏ సమస్యా మారదు' అని ఇప్పుడు వున్న దృష్టి గతంలో ఎక్కడ వుంది? అంతే కాదు; రాతలు ప్రారంభించిన గతంలో 'మతం' వుంది. వినాయక చవితి పూజలు చేశాం చిన్నప్పుడు. అదే కాదు; రాతలో, 'విషవృక్షం'నుంచి రాయడం, తేలిక అయినట్టు అనుకుంటాను. ఇతర విషయాల్లో కూడా తేడాలు వున్నాయి.

ప్రశ్న : దాదాపు మీ రచనలన్నింటిలోనూ ఆడపిల్లలు చిన్నప్పుడు వివక్ష లేకుండా పెరుగుతారు. దీనికి మీ అనుభవమే కారణమా?

జవాబు : అంతే - అనుకుంటాను. నా చిన్నప్పుడు, ఇరుగుపొరుగు కుటుంబాల్లో కూడా ఆడపిల్లలే ఎక్కువ. అయినా, వాళ్ళని తక్కువ వాళ్ళుగా చూసే సంఘటనలుండేవి కావు. అలా అని అన్ని ఇళ్ళల్లోనూ ఆడపిల్లల్నీ, మొగపిల్లల్నీ ఒక్కలాగే చూశారని కాదు. మా ఇంట్లో అయితే, ఒక్క మగ పిల్లవాడే. తర్వాత ఆరుగురు ఆడ పిల్లలం. అయినా, ఏమీ తేడాలు వుండేవి కావు. 'తండ్రి' అనీ, 'అన్న' అనీ, భయాలు వుండేవి కావు. ఇంటి వాతావరణం బాగుండేది.

ప్రశ్న : మీరు 'గమనం' ఇంటర్వ్యూలో పాత్రల గురించి వివరిస్తూ, 'భాను, కమల, విజయల పాత్రలు నేనే' అన్నారు కదా? ఈ మూడింటిలోనూ స్త్రీ చదువుకుని ఉండడం ఒకటి కామన్‌గా వుంది. కానీ, వారి మిగతా పరిస్థితులు వేరే కదా? దాని గురించి వివరిస్తారా?

జవాబు : 'మిగతా పరిస్థితులు' అనే వాటిలో కొన్ని తేడాలు వున్నా, ఆ 3 కథల్లోనూ, 'పేక మేడలు' మరీ ఘోరం. మిగతా వాటిలో, ఆ ఘోరం కొంత తగ్గింది గానీ, భర్త పాత్రలో తేడాలేమీ లేవు. అందరూ భర్తలే. పెత్తనాల్లోనే కొంత తక్కువా, ఎక్కువా.

ప్రశ్న : 'జానకి విముక్తి' రంగనాయకమ్మ విముక్తిగా భావించవచ్చా? ఎందుకంటే, ఆ నవల మీరు వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత రాసిన మొదటి నవల కదా?

జవాబు : కాదు. 'జానకి విముక్తి' ఆలోచన, మార్క్సిజంతో వచ్చింది. 'విషవృక్షం' కూడా 'మార్క్సిజం' వల్ల వచ్చింది. ఈ మార్క్సిజం తెలియక ముందే, నేను విముక్తి చెందాను. బానిసత్వం నుంచి బైటపడడమే విముక్తి కదా? తర్వాత అంతా స్వేచ్ఛే! ఇక విముక్తి ప్రశ్న లేదు. నా జీవితానికీ, నా రచనలకీ, ఎన్ని పోలికలు వున్నా, 'రచన' అంటే, 'ఆత్మకథ' కాదు.

ప్రశ్న : మీ రచనల్లో, మీ జీవితానికి దగ్గరగా ఉన్న పాత్ర చెప్పమంటే...?

జవాబు : మొదట భానుమతే. అదే కొంతకొంత మారింది. ఎంత మారినా, అది భానుమతే. దాన్ని వదిలిన తర్వాత, విమలే. మధ్యలో జానకి వుంది గానీ, జానకి చిన్న ఉద్యోగంలో వుంది, నాకా జీవితం లేదు. నా రాతే, నా ఉద్యోగం అయింది. నా విముక్తి తర్వాతే, 'జానకి విముక్తి' గానీ, జానకి విముక్తి రాసినందువల్ల నా విముక్తి కాదు. 'అనుభవాలు' అన్నప్పుడు రచయితల స్వంత అనుభవాలే కావు. సమాజంలో తెలిసిన అనుభవాలన్నీ రచనల్లో కలుస్తాయి. ఒక రచన, ఒక నిజజీవితానికి ప్రతిబింబం కాదు. సమాజాన్ని అర్థం చేసుకునే మార్పుని బట్టి, నిజజీవితాన్నే చెప్పినా, ప్రతిబింబం మారుతుంది. నిజం మనిషీ, కథలో పాత్రా, ఒకే రకం కాలేవు.

ప్రశ్న : తప్పులు చేస్తే ఎంతటి వారి మీదైనా నిప్పులు కురిపిస్తారు. ఇది మీకెలా సాధ్యం?

జవాబు : ఈ మాటలు నచ్చలేదు నాకు. విమర్శ చెయ్యడం, నిప్పులు కురిపించడమా? 'తప్పులు చేస్తే' అని మీరే అన్నారు. తప్పుల మీద విమర్శ వుండదా? 'తప్పు' నాదే అయితే, దాని మీద ఇతరుల విమర్శ వుండదా? విమర్శే లేకపోతే, తప్పుల్లోనే కూరుకుని వుండిపోతాం కదా? నిప్పులు కురిపించడం అవసరం అయినంత తప్పులు అయితే, నిప్పులు కురిపించవలసిందే కదా?

ప్రశ్న : స్త్రీ స్వేచ్ఛ విషయంలో, మిమ్మల్ని, సంప్రదాయవాదులతో పాటు, కొందరు స్త్రీ వాదులు కూడా వ్యతిరేకిస్తారు, ఎందుకు?

జవాబు : 'సంప్రదాయవాదులు' అనే వాళ్ళు, భూస్వామ్య సమాజ భావాల వాళ్ళు. 'కొందరు స్త్రీ వాదులు' అన్నారే, వాళ్ళు, పెట్టుబడిదారీ భావాల ఫెమినిస్టులు. ఈ 2 రకాల వాళ్ళూ, మార్క్సిజానికి వ్యతిరేకులు. ఆ రకంగా వాళ్ళు, వాళ్ళ భావాలనే నిలబెట్టుకోడానికి చూస్తారు. కాబట్టి, మార్క్సిస్టు భావాల్ని వ్యతిరేకిస్తారు.

◆ బొర్రా అరుణ
పరిశోధక విద్యార్థి
హైదరాబాద్ విశ్వవిద్యాలయం.
9395532951

కూల్ ఇన్ ఇండియా!

సంకనెక్కిన చలేమిటిలా
సంపుకుంటూ నన్ను నంజుకుంటోందిలా
దేహమంతా మెల్లమెల్లగా ఆక్రమిస్తూ
దేశమంతా కొరుక్కొంటూ ఉరకలేస్తోందిలా
నరనరాల్లో నెమ్మనెమ్మదిగా దూరిపోతూ
జనాల్నంతా మత్తునేదో జల్లుకుంటూ
దుప్పట్లేదో ముసుగులేస్తూ
నన్ను మంచాన్నే బిగించేస్తుందేమిటిలా!

సంకనెక్కిన చలేమిటిలా
సంపుకుంటూ నన్ను నంజుకుంటోందిలా
కళ్ళెదుటే దశ్యాలేవో కదులుతున్నా
ఇంటిపక్కనే కేకలేవో వినపడుతున్నా
రంగు రంగుల టీవీల్లో స్పష్టంగా చూద్దామనో
మే థియేటర్ బాక్సుల్లో విస్పష్టంగా విందామనో
అనిపిస్తుందేమిటిలా!
మనం కన్నవే, మనం విన్నవే
వింతవింతగా మీడియాలో
మెదులుతున్నాయ్యేమిటిలా?

సంకనెక్కిన చలిప్పుడు
మునివేళ్ళ స్పర్శానుబంధమై
నెచ్చెలికంటే నాకు నులివెచ్చనయ్యింది
నెట్టింటలో పొట్టి పలుకు చాలు
బతుకంతా ప్లాస్టిక్ మనీ నేస్తమయ్యింది!
నాది తెలిసినట్లుండే అతి తెలివిడి తనమో
నాది గడ్డ కట్టిన ఒంటరి కలివిడి తనమో
నాది బలిసిన బద్ధకమో
నాది తలకెక్కిన మధమో
నా దేహమంతా సోకిన జ్వరమో
నాకప్పుడేమీ తెలియలేదు!
జేబుల్నుండి విత్తులన్నీ
చిట్టెలుకలేవో కొట్టేస్తున్నాయని
పొట్టి పలుకులు మొత్తుకున్నా మిన్నకున్నాను
నన్ను ఆకాశాన్నందుకునే
నిగ్రహానికే విగ్రహమేదో చేశారనుకున్నాను
నాకింతవరకూ
బ్యాంకులన్నీ రక్షణ కవచమనుకున్నాను
నాకిప్పుడిప్పుడే
పందికొక్కుచుట్టాలెవరో
దుప్పట్లన్నీ కొరికేస్తున్న శబ్దమేదో వినిపిస్తోంది
నాకిప్పుడిప్పుడే
వెన్నులో వణుకుబెణుకులేవో పుట్టకొస్తున్నాయి
నాకిప్పుడిప్పుడే
మీడియా చూపని బొమ్మలేవో
కళ్ళెదుటే బెదురుబెదురుగా కదులుతున్నాయి
నాకిప్పుడిప్పుడే
వైట్ హౌస్‌హారనేదో మెల్లమెల్లగా మత్తువదిలిస్తోంది
నాకిప్పుడిప్పుడే
పెయిడుకులొంగని అక్షరమేదో
నేలకింద పిడికిళ్ళై పలకరిస్తోంది
సంకనెక్కిన చలి వదిలే దాకా
ఋతువులెప్పుడు మారతాయోనని
ఎదురుచూస్తూ
సూర్యకిరణం తాకుకుంటూ
అంబేడ్కర్ - మార్క్స్ మార్గ్ వరకూ
అరిస్టాటిల్ సైకిలెక్కి పిక్కలరిగేలా తొక్కవలసిందే!
అంతవరకూ దేశమంతా చుట్టుతున్న
దేహమంతా పిండి పిండి చేస్తూ ఉన్నా
సంకనెక్కిన చలికి
నువ్వూ నేనూ వంగి వంగి మొక్కవలసిందే!

- దార్ల వెంకటేశ్వరరావు
9182685231

కవిత

జీవితానికి పూచిన కాలం పువ్వు



జీవితం
చెట్టులా మారాక
ఆయువు పత్రహరిత మవుతుంది.
వచ్చిపోయే వసంతాల నడుమ
ఆశ కొత్త చిగుళ్ళను తొడుగుతుంది.

నిన్నటి వరకూ
పొదవి పట్టుకొని కాపాడిన మాసాలు
రెక్కలు తొడిగి అనంత ఆకాశంలోకి
ఎగిరి పోయాయి.

కలలు కనుగుడ్లు పగిలి
దారిపొడుగునా కన్నీరొలికిన
స్రవంతి పరీవాహక ఉప్పు చారికలైనాయి.

ఏమో...,
కాలం ఎవరికెన్ని సంవత్సరాలు
వీలునామా రాస్తుందో...
ఎప్పుడు ఎవరి చేతిలో
కలల పరిమళ సుమ దళ బొకేలు పెడుతుందో....

డైరీ పుటల నడుమ
రేపటి భవిత కొంగ్రొత్త రంగుల రోజుల
రోజాలను స్వప్నిస్తూ...
తెల్లరేకై పల్లవిస్తుంది.

రండి.
శుభాకాంక్షలతో పలకరించుకుందాం
కేలండర్లతో పూల బొకేలతో
పరస్పరం నూతనంగా కౌగిలించుకుందాం
ఆత్మీయంగా కాలానికి అల్లుకుపోదాం
జీవితం
ఖడ్గచాలనమైనా
కాలంతో విర్నవ్వుల కరచాలనంచేద్దాం

(నూతన సంవత్సరం సందర్భంగా...)

- గరికపాటి మణీందర్.
99483 26270

కవిత

5న 'తెలంగాణ సినిమా దశ దిశ' ఆవిష్కరణ

ప్రముఖ కవి, సినీ విమర్శకుడు వారాల ఆనంద్ రచించిన 'తెలంగాణ సినిమా దశ దిశ' పుస్తకావిష్కరణ రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు ఆవిష్కరిస్తారు. జనవరి 5వ తేదీ ఉదయం 10.30 గంటలకు సెక్రెటేరియట్‌లోని కార్యాలయంలో జరిగే ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అతిథిగా, సీఎం ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, కవి వజ్జాల శివకుమార్ తదితరులు హాజరవుతారు.

- వారాల ఆనంద్, 9440501281

కవిసంధ్య - పానుగంటి కవితల పోటీ

అంతర్జాతీయ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 21న కవిసంధ్య కవిత్వ పత్రిక ''కవిసంధ్య పానుగంటి కవితల పోటీ''ని నిర్వహిస్తుంది. ఈ పోటీలో పాల్గొనడానికి కవులు ఎంట్రీ ఫీజుగా రూ.200లు మనియార్డరు / డ్రాఫ్టు లేదా నేరుగా బ్యాంకు ద్వారా చెల్లించాల్సి వుంటుంది. ఎంట్రీ ఫీజు చెల్లించిన వివరాలను కవితలతో పాటు జతపరచాలి. ఆధునికమైన భాష, అభివ్యక్తితో పాటు సామాజిక అంశాలపై రాసిన వచన కవితలకు ప్రథమ ప్రాధాన్యం. కవితలు ఫిబ్రవరి 20వ తేదీలోపు పంపాలి. పంపాల్సిన చిరునామా : దాట్ల దేవదానం రాజు, జక్రియానగర్, యానాం, 533 464. వివరాలకు 9440105987 ను సంప్రదించగలరు.

- కవిసంధ్య, యానాం

కవితాసంపుటాలకు ఆహ్వానం

'కవిత్వం బతకాలి - కవి మిగలాలి ' అనే నినాదంతో ఫేస్ బుక్ వేదికగా 'కవిసమ్మేళనం సాహిత్య వేదిక'ను స్థాపించి సాహితీసేవే పరమావధిగా భావించి జీవించిన కొత్తపల్లి నరేంద్ర బాబు సేవల్ని కొనసాగించేందుకు యేటా వారిపేరుతో పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నాం. 2016-2017లో వచ్చిన కవితా సంపుటాలను పురస్కార పోటీకి ఆహ్వానిస్తున్నాం. జనవరి 31 లోగా నాలుగు ప్రతులను కొత్తపల్లి సురేష్ (అక్షరమాలి), ఇంటి నెంబరు 6-1-149-1, జన్మభూమి రోడ్డు, లక్ష్మీనగర్, అనంతపురం-515001కు పంపాలి.

- కవిసమ్మేళన సాహిత్య వేదిక , 9493832470

'మన సాహితి'కి వ్యాసాలు, లేఖలు పీడీఎఫ్, ఓపెన్ ఫైల్ ఫార్మాట్‌లలో పంపాలి.
e-mail: manamsahiti@gmail.com

5 KUTUMBAM హైదరాబాద్
మనం కుటుంబం
సోమవారం, 1 జనవరి 2018
www.manamnews.com

తీర్మానాల తీరు మారాలి 2018

కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా మొదలుపెట్టాలి.. ఇందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకుని, వాటిని పొల్లు పోకుండా ఆచరించాల్సిందేనని అందరూ అనుకొంటాం. చిన్నా పెద్దా అంతా న్యూ ఇయర్‌లో న్యూ డెసిషన్స్ తీసుకోవడం రొటీనే అయినా, వాటిని ఏమాత్రం అమలు చేయకపోవడం మరో షరా మామూలు వ్యవహారం. గతంలోలా కాకుండా ఈసారి నూరు ఆరైనా ఆరు నూరైనా తీసుకున్న నిర్ణయాలన్నింటినీ అమలు చేయాలనుకునే టాప్ 10 అంశాలిలా ఉంటాయి..





ఆహారపు అలవాట్లు మార్చుకుందాం

అయిపోయింది.. ఇక న్యూ ఇయర్ వచ్చేస్తోంది.. నేను నా లైఫ్‌స్టైల్ పూర్తిగా మార్చేసుకుంటూ.. కేవలం ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకుంటా.. నో జంక్ ఫుడ్.. నో హెవీ కెలరీలు.. సాత్వికాహారం.. మితాహారం.. ఇలా ఒక్కటేమిటి.. మొత్తం సాధుజీవిలా మారిపోయి, ఆరోగ్యకరమైన అలవాట్లు సొంతం చేసుకుందామని కలలుకంటూనే ఉంటాం.. ఈలోగా కొత్త సంవత్సరం కూడా గడిచిపోయి, క్యాలెండర్ మారిపోతుంది.. మళ్లీ ఇదే పాటనే వచ్చే సంవత్సరాంతంలో గుర్తు చేసుకుంటాం.

సేవ చేద్దాం

సమాజానికి, దేశానికి ఏదో ఒకరూపంలో సేవ చేద్దాం.. కొత్త సంవత్సరం నుంచి అయినా దీన్ని ఆచరణలో పెట్టాల్సిందే అనుకోవడం.. తిరిగి వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోవడం, సంఘసేవను గాలికి వదిలేయడం అనేది సర్వసాధారణ అంశంగా మారింది. నా బతుకు నాకు బతికేందుకే తీరిక లేదు.. ఇక ఇతరులను ఏం ఉద్ధరించగలం అనే మెట్టవేదాంత చట్రంలో మనల్ని మనం బంధించుకోవడంతో.. ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ గాలికి వదిలేస్తాం.

ముందు ముందు మందు..

ఇక తాగడానికి ఫుల్‌స్టాప్ పెట్టేయాలని తీర్మానం చేసుకోవడం, ఇంట్లోవారికి మాటిచ్చేయడం.. ఆ తర్వాత చేతులెత్తేయడం.. యువతకిది రొటీన్ వ్యవహారంగా మారిపోయింది. అదేమంటే వచ్చే సంవత్సరం నుంచి అన్నీ బంద్.. ఈ ఏడాదికింతే అని మళ్లీ మందుబాబుల అవతారం ఎత్తడంతో టాప్ టెన్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్‌లో దీనికి చెరగని స్థానం దక్కింది.

కొత్తదేదైనా నేర్చుకోవాలి

ఈ సంవత్సరం కొత్తది ఏదైనా నేర్చుకోవాలని మనమంతా అనుకుంటాం. బాగా వంట చేయడం నేర్చుకోవాలి, లేకపోతే డ్రైవింగ్ నేర్చుకోవాలి, రోజూ ఏదో ఒక పుస్తకం చదవాలి.. ఇలా ఏవేవో ప్రతి సంవత్సరం మనల్ని మనం మానసికంగా సిద్ధం చేసుకుంటాం.. కానీ తెల్లరాగానే మనకై మనం పెట్టుకున్న ఈ షరతులన్నీ మరిచిపోయి, హాయిగా రొటీన్ లైఫ్‌లో పడిపోతాం. ఆ తర్వాత ఎప్పటికోగానీ ఇలాంటి విషయాలు మనకు గుర్తుకు రావు. ఇలా గుర్తొచ్చినప్పుడు.. ఆ వచ్చే ఏడాది నుంచి ఇది ఫాలో అయిపోదాం అని మళ్లీ వాయిదా వేసేసి చేతులు దులుపుకుంటాం. దీంతో కథ మొదటికి వస్తుంది.

అప్పులొద్దు, పొదుపు ముద్దు!

ఇలాంటి ఆలోచనలు రాని మధ్యతరగతి సామాన్యులుండరు. కొత్త సంవత్సరంలో కొత్త అప్పులు ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు, పైపెచ్చు పొదుపు మాత్రమే చేయాలని అనుకోవడం, మళ్లీ చేబదులు, అప్పులు, లోన్లు అంటూ విషవలయంలో చిక్కుకుపోవడం మధ్యతరగతి ప్రజల ఆర్థిక ఆనవాయితీగా మారిపోయింది. అవసరాలకు తగినంత జీతం రాక.. వచ్చిన జీతంతో అవసరాలు తీరక.. ఇటు అప్పులు చేయకుండా ఉండలేక.. లైఫ్‌స్టైల్ మార్చుకోలేక పోతున్న మనవాళ్లు, న్యూ ఇయర్ అంటే చాలు.. ఆర్థిక విషయాల్లో రెండో జన్మ ఎత్తాల్సిందేనని తెగ నిర్ణయాలు తీసుకునేస్తాం. ఈ ఆవేశాన్ని తేలిగ్గా మరిచిపోయి, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు స్వైప్ చేస్తూపోతాం.

ఒత్తిడిని తరిమేద్దాం

హాయిగా, ఒత్తిడి లేని జీవితాన్ని ఇక మీదటైనా ఆస్వాదించాలి అని న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకోవడం చాలా సహజం. కానీ దీన్ని అమలుచేయలేక ఒత్తిడిలోనే మునిగి తేలుతూ, నిద్రపోయినా, నిద్ర లేచినా అంతా ఒత్తిడిలోనే అన్నట్టు సాగిపోయే నిత్య జీవితంలో కొట్టుకుపోవడం మనందరికీ బాగా అనుభవమున్న సంగతే. టెన్షన్.. టెన్షన్.. టెన్షన్.. అంతే ఇంకేమీ ఉండదు. దీంతో ఓవైపు అనారోగ్యం, మరోవైపు ఉద్యోగంపై కూడా దీని ప్రభావం పడి పనితీరు మందగించడంతో మళ్లీ ఒత్తిడిలో కొట్టుకుపోవడం.. ఇవన్నీ ఓ సైకిల్‌లా సాగుతూనే ఉంటాయి. అయినా మనం ఒత్తిడి లేని జీవితాన్ని గడపలేమా అనే దానిపై సరైన ఫోకస్ పెట్టక కొత్త ఒత్తిళ్లకు బలవుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వారిని వేధిస్తున్న విషవలయం ఒత్తిడి. ఈ ఊబినుంచి బయటికి రాలేక అత్యధికులు మరింత లోతుల్లోకి కూరుకుపోతున్నారు.

కొత్త లోకం చూద్దాం...

అలా ప్రపంచాన్ని చుట్టిరావాలి.. ఈ ప్లేస్, ఆ ప్లేస్ అన్నీ చూడాలి, కాళ్లకు చక్రాలు కట్టుకుని అన్నీ కలియతిరగేయాలి అనుకోవడం.. చివరికి ట్రావెల్‌కి తగినంత డబ్బు సమకూరక, సెలవు దొరక్క వెకేషన్ అంటే ఏదో అలా గడిచిపోవడం మధ్యతరగతి వారిని వెంబడించే మరో సమస్య. ఈ ఏడాదైనా ఫలానా ఊరు చూసి రావాలని అనుకోవడం, కుదరకపోవడంతో భవిష్యత్‌లో ఎప్పుడైనా వెళదాం అనుకోవడంతో కొత్త సంవత్సరారంభంలో ఉన్న ఆలోచన, మొగ్గలోనే తుంచేసినట్టు అయిపోతుంది.

ఫిట్‌నెస్ ఫస్ట్..

ఇలా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకునేవారిలో అత్యధికులు శ్రద్ధ చూపేది ఫిట్‌నెస్‌పైనే. భూమి ఆకాశం ఏకమైనా తెల్లవారుజామున లేవాలి, రాత్రి త్వరగా పడుకోవాలి. ఫిట్‌నెస్‌పై ఏకాగ్రత సారించి, సన్నబడాలి అనుకునేవారు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రతి జనవరిలో జిమ్ములు కుప్పలు తెప్పలుగా డీల్స్ ఇస్తాయి. ఇలాంటివాటిపై జరిగిన సర్వేలో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా ఫిట్‌నెస్ క్లబ్బుల్లో సభ్యత్వం తీసుకునే వారిలో 60 శాతం మంది ఆ తర్వాతి రోజుల్లో అసలు జిమ్ ముఖం కూడా చూడరన్నది దీని సారాంశం. 11 నెలల తర్వాత మళ్లీ వచ్చే జనవరిలో ఇదే నిర్ణయాన్ని తీసుకోవడం సన్నబడాలని కలలు కనడం సర్వసాధారణంగా మారిపోయింది. లేజీగా రొటీన్ మొదలుపెట్టడం, రోజువారీ టెన్షన్లతో జీవితాన్ని నెట్టుకొచ్చేయడంతో ఫిట్‌నెస్ ట్రాక్‌మీద పడదు.. సన్నబడడం అనే మాట దాదాపు ఎప్పటికీ నిజం కాదు.

పొగకు పొగపెట్టలేక..!

అయిపోయింది.. ఇక ఈరోజుతోనే లాస్ట్.. ఇక రేపటినుంచి నో స్మోకింగ్.. కొత్త సంవత్సరంలో కొత్త జీవితం.. ఇలా అనుకునేవారికి లెక్కలేదు. ప్రతి ఏటా కొత్త సంవత్సరం కోసం తీసుకునే టాప్ 10 నిర్ణయాల్లో తప్పకుండా ఉండే అంశం 'క్విట్ స్మోకింగ్'. పొగకు పొగబెట్టలేక ధూమపాన ప్రియులుగానే ఉండిపోతూ, అప్పుడప్పుడూ సిగరెట్‌కు గుడ్ బై కొట్టాలనుకుంటూ.. ఇలాగే సిగరెట్లతో తమ ప్రేమను కొనసాగిస్తుంటారు. ఈ వ్యసనం నుంచి బయట పడేందుకు మార్కెట్లో ఎన్నో విధానాలు అందుబాటులోకి వచ్చినా, పిడికెడు మంది మాత్రమే ఈ అలవాటును పూర్తిగా మానేయగలుగుతున్నారు. కొత్త సంవత్సరంలో తమను మార్చుకోవాలనుకునేవారిలో కనీసం 15 శాతం మంది కూడా ధూమపానాన్ని శాశ్వతంగా మానేయలేకపోతున్నారు.

కుటుంబంతో ఎక్కువ సమయం

బిజీ జీవితంలో కుటుంబంతో గడిపే సమయం ఎక్కువగా ఉండటం లేదు.. ఇలా కాదు కానీ.. ఇక జనవరి ఒకటో తేదీ నుంచి కుటుంబానికే అత్యధిక సమయం కేటాయించాలన్న నిర్ణయం తీసుకునే సెలబ్రిటీలు, సామాన్యులు చివరికి.. ఆ ఎప్పుడూ ఉండే భవసాగరాలే కదా అని మళ్లీ ఫ్రెండ్స్, ఆఫీసు, కొలీగ్స్ అనుకుంటూ పాత లైఫ్‌స్టైల్‌నే కొనసాగిస్తారు. ఆఫీసు అయిపోగానే డైరెక్ట్‌గా ఇంటికొచ్చి వాలిపోవాలి, ఇంకెక్కడికీ వెళ్లరాదన్న విషయాన్ని కనీసం జనవరి నెలంతా కూడా అమలుచేయలేకపోవడం మనం తరచూ వింటూంటాం.






















ఏటా కొత్త సంవత్సరానికి నాంది పలికే జోష్‌లో తీసుకునే నిర్ణయాలు దాదాపు ఆచరణలోకి రావు, ఇలా తాము తీసుకున్న నిర్ణయాలను నిజంగా అమలుపరిచేవారి సంఖ్య అత్యల్పంగా ఉండటం అత్యంత సహజమైన విషయంగా మారిపోయింది. 'మార్పు తప్ప ఏదీ శాశ్వతం కాదు' అన్న కఠోర సత్యాన్ని గుర్తుంచుకుంటే ఏదైనా సాధ్యమే.. దీనికి వజ్రసంకల్పం ఏమాత్రం అవసరం లేదు. భారీ డైలాగులు కొట్టకుండా, అతిగా ఆలోచించకుండా, మీ సన్నిహితులు, అయినవారు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటారో అలా మారేందుకు .. మీ జీవితంలోకి చిన్న చిన్న మార్పులను ఆహ్వానించి చూడండి, అప్పుడు న్యూ ఇయర్ నిజంగా హ్యాపీ న్యూ ఇయర్ అవుతుంది.

బోగి పళ్ల బుట్టల స్పెషల్ రంగోలి



25 చుక్కలు, ఒకటి వచ్చేవరకూ సంధి చుక్కలు పెట్టి.. బోగి పళ్లతో వేసిన ఈ ముగ్గు కంటికి ఇంపుగా కనిపిస్తుంది. వేయడం సులువు, ఇక మంచి కాంబినేషన్లో రంగులు నింపితే ఈ రంగోలి మీ ఇంటికి కొత్త కళను తెస్తుంది. ఇలాంటి క్రియేటివ్ ముగ్గులు వేసేప్పుడు గీతలు ఎప్పుడూ చక్కగా వేయకూడదు. మీరు వేస్తున్న డిజైన్‌కు అనుగుణంగా వంపులు తిప్పినట్టు వేస్తే ముగ్గులో జీవం ఉట్టిపడుతుంది. రంగోలీలో నింపే రంగులు కూడా సహజత్వానికి దగ్గరగా ఉండేలాంటి కాంబినేషన్ వేస్తే అదిరిపోతుంది. ముగ్గులో రంగులు నింపాక.. అవుట్‌లైన్‌ను కాస్త లావు దబ్బులా వేస్తే మీ రంగోలి స్పెషల్ రంగోలి అవుతుంది.



హజ్‌కు ఒక్కరే వెళ్లొచ్చు

ముస్లిం మహిళలకు వెసులుబాటు

'పురుష సంరక్షణ' నిబంధన రద్దు

ఆకాశవాణి 'మన్‌కీ బాత్'లో ప్రధాని

న్యూఢిల్లీ, డిసెంబరు 31: పురుష సంరక్షణ (మహ్రం)తో నిమిత్తం లేకుండా ముస్లిం మహిళలు హజ్ యాత్రకు వెళ్లరాదన్న ఆంక్షను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రద్దుచేశారు. ఇది వివక్ష ప్రదర్శించడమేనని, వందలాది మహిళలు ఒంటరిగా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఈ విధానాన్ని తొలగిస్తున్నామని ఆయన వివరించారు. తదనుగుణంగా 45 ఏళ్లు దాటిన మహిళలు కనీసం నలుగురు వంతున బృందంగా ఏర్పడి యాత్రకు వెళ్లవచ్చునని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఆకాశవాణిలో ఈ ఏడాది తన చివరి నెలవారీ కార్యక్రమం 'మన్‌కీ బాత్'లో భాగంగా ప్రధాని ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇది చాలా స్వల్ప విషయమే అనిపించవచ్చుగానీ, దీని ప్రభావం మన ప్రతిష్ఠ, మన సమాజంపై చాలానే ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆంక్ష గురించి తొలుత విన్నప్పుడు ఇలాంటి నిబంధనను రూపొందించింది ఎవరా? అని తాను ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. ''ఎందుకీ వివక్ష? అన్న ప్రశ్న నా మదిలో మొలకెత్తింది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా ఇటువంటి ఆంక్షలను మనం రుద్దుతున్నామని తెలిసింది. దశాబ్దాలుగా ముస్లిం మహిళలపై ఇంత వివక్ష ప్రదర్శితమవుతున్నా దీనిపై ఎవరు చర్చించకపోవడం ఆశ్చర్యం'' అని వ్యాఖ్యానించారు. అనేక ఇస్లామిక్ దేశాల్లోనూ ఇలాంటి ఆంక్షలు లేవని గుర్తుచేశారు. ఈ ఏడాది సుమారు 1300 మంది మహిళలు హజ్ యాత్రకు ఒంటరిగా వెళ్తామని కోరుతూ దరఖాస్తు చేశారు. వీరందర్నీ యాత్రకు అనుమతించాల్సిందిగా మైనారిటీ వ్యవహారాల శాఖకు సూచించినట్లు ప్రధాని వెల్లడించారు. 'సాధారణంగా లాటరీ పద్ధతిలో హజ్‌కు ఎంపిక చేస్తారు. అయితే, ఈ పద్ధతి నుంచి సదరు మహిళలను మినహాయించాలని, వారిని ప్రత్యేక వర్గంగా పరిగణించి అవకాశమివ్వాలని భావించాను' అన్నారు. మహిళా శక్తి, వారి ప్రతిభాపాటవాలతోనే భారత ప్రగతి పయనం సాధ్యమన్నది తన దృఢ విశ్వాసమని చెప్పారు. ఆ దిశగా మన దేశ మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు లభించాలని స్పష్టం చేశారు. ఇక క్రిస్మస్ గురించి మాట్లాడుతూ- ఏసుక్రీస్తు మానవాళికి సేవాభావనను ప్రబోధించాడని గుర్తుచేశారు. కుల-మత-వర్గాలు, సంప్రదాయాలు, శరీరఛాయలతో నిమిత్తంలేని అత్యున్నత మానవ విలువలకు సేవాభావం అమూల్య ఆభరణం వంటిదన్నారు. అలాగే గురు గోవింద్‌సింగ్ 350వ జయంతి సందర్భంగా ఆయన సాహసాన్ని, త్యాగాలను స్మరించారు. ఉత్కృష్ట మానవ విలువలను ప్రబోధించిన సిక్కు గురువు వాటిని స్వయంగా ఆచరించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు.

ఈసారి 'గణతంత్రం' ప్రత్యేకం


ఈసారి 2018 జనవరి 26న నిర్వహించబోయే గణతంత్ర వేడుకలను కొన్ని తరాలపాటు గుర్తుంచుకుంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ దఫా సంబరాల్లో దక్షిణాసియా దేశాల కూటమి (ఆసియాన్)లోని 10 దేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆలిండియా రేడియోలో ఈ ఏడాది తన చివరి నెలవారీ కార్యక్రమం 'మన్‌కీ బాత్'లో ప్రధాని ఈ విషయాన్ని ప్రకటించారు. 'ఇది భారతదేశ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టం' కాగలదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఆసియాన్ ఏర్పాటై 2017కు యాభై ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కూటమికి ఇది 'స్వర్ణోత్సవ' సంవత్సరం కాగా, దానితో భారత్ భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయినందున భారత్‌కూ ఈ ఏడాది ప్రత్యేకమైనదేనని పేర్కొన్నారు. మరోవైపు పరిశుభ్రత కార్యక్రమాల ప్రగతిపై ప్రభుత్వం 2018లో అధ్యయనం చేపడుతుందని తెలిపారు. ఇందులో భాగంగా జనవరి 4 నుంచి మార్చి 10వరకూ 4వేల నగరాల్లో 40 కోట్ల జనాభాతో అధ్యయన కార్యక్రమం సాగుతుందని వివరించారు. ఆ మేరకు ప్రత్యేక బృందాలు ఆయా నగరాల్లో సునిశిత పరిశీలన చేపడతాయని తెలిపారు. ఇక 21వ శతాబ్దారంభంలో పుట్టినవారికి 2018 నిండేసరికి ఓటు హక్కు లభిస్తుందని, ఆ విధంగా వారికీ ఇదో ప్రత్యేక సంవత్సరం కాగలదని ప్రధాని అన్నారు. ఈ 'నవ భారత ఓటర్ల'కు భారతీయ ప్రజాస్వామ్యం స్వాగతం పలుకుతున్నదని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో కులమత తత్వాలు, ఉగ్రవాదం, అవినీతికి తావులేని నవభారతాన్ని కొత్త తరం ఓటర్లు ఆవిష్కరించగలరన్న విశ్వాసం వ్యక్తం చేశారు. నవ భారత స్వరూపంపై 18-25 ఏళ్ల యువజనం చర్చించేందుకు వీలుగా దేశంలోని ప్రతి జిల్లాలో 'నమూనా పార్లమెంటు' నిర్వహించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 15కు ముందుగా ఢిల్లీలో ఈ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి జిల్లానుంచి ఇందులో పాల్గొనే యువజనులను ఎంపిక చేస్తామని తెలిపారు.

ముమ్మారు తలాక్‌నుంచి స్వేచ్ఛ!

అనాదిగా అంతులేని బాధలు పడుతున్న ముస్లిం మహిళలకు ఇక 'విముక్తి' లభిస్తుందని ప్రధాని చెప్పారు. కేరళలోని శివగిరి మఠంలో 85వ శివగిరి యాత్ర వేడుకల ప్రారంభోత్సవంలో ఆదివారం ఆయన ప్రసంగించారు. 'ముమ్మారు తలాక్' నిషేధ బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించిన నేపథ్యంలో తొలిసారిగా పార్లమెంటు వెలుపల ఈ అంశంపై పరోక్ష వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే వివిధ సంస్కరణలు ప్రవేశపెట్టడంతోపాటు నల్లధనం, అవినీతి, బినామీ ఆస్తులు, ఉగ్రవాదం తదితరాలపై ప్రభుత్వం తిరుగులేని పోరాటం చేస్తున్నదని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో 2018లో ప్రజలంతా సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలసి శ్రమించాలని పిలుపునిచ్చారు.

అమిత్ చొరవ.. శాంతించిన నితిన్

- **బాధ్యతలు స్వీకరించిన గుజరాత్ డిప్యూటీ సీఎం**



అహ్మదాబాద్, డిసెంబరు 31: బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చొరవ తీసుకోవడంతో గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ అలక వీడారు. తగిన శాఖలు కేటాయిస్తామని అమిత్‌షా హామీ ఇవ్వడంతో నితిన్‌పటేల్ ఆదివారం బాధ్యతలు స్వీకరిం చారు. దాంతో సీఎం ఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌కు మధ్య ఉన్న విభేదాలకు తెరపడింది. అమిత్ షా సూచన మేరకు ప్రస్తుతం తనకు కేటాయించిన రోడ్లు, భవనాలు, వైద్యారోగ్య శాఖల మంత్రిగా నితిన్ పటేల్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అమిత్‌షా తనతో ఫోన్‌లో మాట్లాడారని, కీలక బాధ్యతలు అప్పగిస్తానని హామీ ఇచ్చారని నితిన్ పటేల్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక, పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖలను నితిన్‌పటేల్ నిర్వహించారు. కాగా, ప్రస్తుతం ఆర్థిక శాఖను సౌరభ్ పటేల్‌కు కేటాయించారు. మిగతా రెండు శాఖలను సీఎం రూపానీ తన వద్దే ఉంచుకున్నారు. ఇక నితిన్ పటేల్‌కు రోడ్లు, భవనాలు, వైద్యారోగ్య శాఖలను కేటాయించడంతో ఆయన అలక వహించారు.

దేశంలో దొంగబాబాలు వీరే!

- **మరో ముగ్గురితో రెండో జాబితా**
- **మొత్తం 17 మంది దొంగబాబాలు: అఖాడా**

లఖ్‌నవ్, డిసెంబరు 31: దేశంలో ఉన్న దొంగ బాబాలు వీళ్లే అంటూ అఖిల భారతీయ అఖాడా పరిషత్ మరో జాబితా విడుదల చేసింది. ఈ తాజా జాబితాతో మొత్తం దొంగ బాబాల సంఖ్య 17కు చేరింది. తాజాగా విడుదల చేసినరెండో జాబితాలో ఢిల్లీకి చెందిన వీరేంద్రదేవ్ దీక్షిత్, యూపీలోని బస్తీకి చెందిన సచిదానంద సరస్వతి, అలహాబాద్‌కు చెందిన త్రికాల్ భవంత్ పేర్లు ఉన్నాయి. గత సెప్టెంబరులో 14 మందితో ఈ అఖాడా తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని వీరేంద్ర దేవ్ దీక్షిత్ బారి నుంచి 47 మంది మహిళలు, ఆరుగురు మైనర్ బాలికలను పోలీసులు కాపాడిన విషయం తెలిసిందే. ఈ దొంగ బాబాలతో జాగ్రత్తగా ఉండాలని, వీళ్లు తమ చేష్టలతో సాధు, సన్యాసులకు చెడ్డ పేరు తెస్తున్నారని అఖాడా అధ్యక్షుడు స్వామి నరేంద్ర గిరి చెప్పారు.



దొంగ బాబాలు వీళ్లే..

గుర్మీత్ రామ్ రహీమ్, రాధే మా, నిర్మల్ బాబా, రాంపాల్, ఆశారాం బాపు, అతని కొడుకు నారాయణ్, వీరేంద్ర దేవ్ దీక్షిత్, సచిదానంద సరస్వతి, త్రికాల్ భవంత్, ఆశారాం బాపు, రాధే మా, సచిదానంద గిరి, గుర్మీత్ రామ్ రహీమ్, స్వామి ఓమ్‌జీ, నిర్మల్ బాబా, ఇచ్ఛాధారి భీమానంద్, స్వామి అసీమానంద్, నారాయణ్ సాయి, రాంపాల్ బాబా, ఆచార్య కుష్ముని, బృహస్పతి గిరి, ఓమ్ నమఃశివాయ బాబా, మల్కన్ సింగ్.

సర్కారు హామీలన్నీ గంగపాలే!

(మూడో పేజీ తరువాయి)

మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను కేసీఆర్ కుటుంబం మోసం చేస్తోందని విమర్శించారు. కొడుకు, కూతురు ప్రచారానికి, ప్రాధాన్యతనివ్వటంలో ముందుండే సీఎం ప్రజాసమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పాతబస్తీలో మెట్రోరైల్ ఏర్పాటుపై టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆరోపించారు. ఈ వైఖరి కారణంగా అధికారపార్టీ ముస్లింలను ఓటు అడిగే హక్కును కోల్పోయిందన్నారు. సీఎం కేసీఆర్ మీడియాపై బెదిరింపులకు పాల్పడుతూ, నియంత్రిస్తున్నారని ఉత్తమ్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఉత్తమ్ కుమార్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సెక్యూలరిజం సిద్ధాంతానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌లోకి చేరికలు..

దూరదర్శన్ చెన్నై మాజీ జాయింట్ డైరెక్టర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో పీఆర్వోగా పనిచేసిన సుజాత్‌అలీతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ ప్రేమ్‌ప్రసాద్, సోషల్ వర్కర్లు, వ్యాపారులు, వివిధ రంగాలకు చెందిన మాజీలు నౌషీద్‌జీ, మహ్మద్ నయీం, వాహీద్, సత్యనారాయణ, ఎండీ ఆయూబ్ తదితరులు పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఉత్తమ్ కుమార్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

అన్నదాతే ఆరోగ్య ప్రదాత!

(మూడో పేజీ తరువాయి)


పెరగాలని అన్నారు. ఆధునిక వ్యవసాయంతో రైతులకు అధిక లాభాలు సాధించాలని సూచించారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఉత్తమ రైతు పురస్కార ప్రదానం, వ్యవసాయ డైరీ-2018 విడుదల కార్యక్రమంలో మంత్రులు పోచారం, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ సాగులో పెట్టుబడులు తగ్గి.. దిగుబడులు పెరిగేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని, ఇందుకు రసాయనాల వినియోగం తగ్గించడం కూడా ఓ మార్గమని ఆయన అన్నారు. బోరు నీటి కంటే నదీ జలాల ద్వారా వచ్చే నీటితో పంటల దిగుబడులు పెరుగుతాయని చెప్పారు. ప్రతి రైతుకు ఖర్చులు పోను ఎకరాకు రూ.50 వేలు మిగిలేలా కృషి చేస్తామన్నారు. రుణం కోసం కాకుండా లాభాలు దాచుకునేందుకు బ్యాంకులకు వచ్చిన రోజే రైతులకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లన్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులు అప్పులపాలు కాకుడదనే ఉద్దేశంతో ముందస్తుగా పెట్టుబడికి ఎకరాకు రూ.8 వేలు అందజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో 1200 ఎకరాల్లో పాలీహౌస్‌లకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ప్రతి మండల కేంద్రంలో ఏవో, ఏఈవోలకు కార్యాలయంతో పాటు రైతు సమావేశ మందిరాన్ని నిర్మిస్తామని వివరించారు. 2630 క్లస్టర్లలో రూ.400 కోట్లతో రైతు సమావేశ వేదికలను నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులను ఓటు బ్యాంకుగానే చూశారని, వారి అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాక అనేక రైతు సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ పాటిల్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రవీణ్‌రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రామిరెడ్డి, రైతులు, అధికారులు పాల్గొన్నారు.

నదిలో కూలిన సీప్లేన్.. ఆరుగురి దుర్మరణం

సిడ్నీ, డిసెంబరు 31: ఆస్ట్రేలియాలోని హాక్స్‌బరీ నదిలో సీప్లేన్ కూలి ఆరుగురు దుర్మరణం చెందారు. న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలోని కోవన్ తీరం నుంచి సిడ్నీ హార్బర్‌లోని రోజ్‌బేకు వస్తుండగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సీప్లేన్ నదిలో కూలిపోయింది. ప్రమాదం సమాచారం అందిన వెంటనే న్యూసౌత్ వేల్ పోలీసులు, నేవీ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్లేన్ నది ఉపరితలం నుంచి 13 మీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాలను ప్రమాదంలో పైలట్, 11ఏళ్ల బాలుడు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు బ్రిటన్‌కు చెందిన వారని తెలుస్తోంది.

..వచ్చేస్తున్నా

- **రాజకీయ పార్టీ పెడుతున్నా**
- **డబ్బు.. పేరు కోసం కానే కాదు**
- **సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రకటన**



చెన్నై, డిసెంబరు 31: తాను రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానని.. కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తానని.. 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాల్లోనూ తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రముఖ నటుడు శివాజీరావు గైక్వాడ్ అలియాస్ రజనీకాంత్ ప్రకటించారు. చెన్నై కోడంబాకం లోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో ఆరు రోజులుగా జరుగుతున్న అభిమానుల సమావేశంలో చిట్టచివరి రోజున ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. నిజం, పని, ఎదుగుదల అన్నవి తమ పార్టీ మూడు మంత్రాలుగా ఉంటాయని ఆయన తెలిపారు. 68 ఏళ్ల వయసు వచ్చి.. 164 సినిమాలలో నటించిన తర్వాత రజనీకాంత్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి పరకాయ ప్రవేశం చేస్తున్నారు. యుద్ధం చేయబోతున్నానని, గెలుపోటములు మాత్రం భగవంతుడి చేతుల్లోనే ఉన్నాయని చెప్పారు. తనకు రాజకీయాలంటే భయం లేదు గానీ.. మీడియా అంటనే భయమన్నారు.

ఇప్పటికే డబ్బు.. పేరు

తాను డబ్బు కోసమో, పేరు కోసమో పార్టీ పెట్టడం లేదని, తనకు కావల్సినంత డబ్బు, పేరు ప్రఖ్యాతులు ఇప్పటికే ఉన్నాయని ఆయన చెప్పారు. అవి కావాలనుకుంటే తాను 1996లోనే వచ్చేవాడినని, 45 ఏళ్ల వయసులోనే అవి వద్దనుకున్నప్పుడు ఇక 68 ఏళ్ల వయసులో వాటి వెంట ఎందుకు పడతానని ప్రశ్నించారు. తాను కేవలం మార్పు కోసమే వస్తున్నానని, వ్యవస్థ మొత్తం మారాలని చెప్పారు. ప్రజాస్వామ్యం అంతా అవినీతిమయం అయిపోయిందని, దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. తాను రాజకీయాల్లోకి రావడం అనవసరమే కావచ్చు గానీ.. రావల్సిన సమయం ఆసన్నమైందని, దీన్ని కాలమే నిర్ణయించిందని అన్నారు. తమిళ రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయని, కొన్ని రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో తమిళ ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని రజనీ చెప్పారు. తమిళనాడును చూసి ఇతర రాష్ట్రాల వాళ్లంతా ఎగతాళిగా నవ్వుకుంటున్నారని అన్నారు. రాజకీయ నాయకుడిగా తాను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని, రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాలలో తన అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తొలిసారి గెలిస్తేనే రాజకీయాల్లో ఉంటానని, లేకపోతే పూర్తిగా రాజకీయాల నుంచి విరమించుకుంటానని కూడా ఆయన అన్నారు. తన రాజకీయ ఆరంగేట్రాన్ని కాలమే నిర్ణయించిందని తెలిపారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆలోచించేంత సమయం ఇప్పుడు తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇంత తక్కువ సమయంలో పోటీ చేయడం కష్టమన్నారు. అలాగే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్న విషయం త్వరలోనే నిర్ణయించుకుంటానని తెలిపారు.

జీవితాంతం వెంటాడుతుంది

ఇప్పటికైనా తాను నిర్ణయం తీసుకోకపోతే, తనకు ప్రాణమిచ్చిన తమిళుల కోసం ప్రజాస్వామ్య విధానాల ద్వారా ఎలాంటి ప్రయత్నం చేయకపోతే, ఆ బాధ తనను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందన్నారు. కొత్తగా పార్టీ స్థాపించడం, అధికారంలోకి రావడం, పరిపాలన చేయడం.. ఇవేవీ అంత చిన్న విషయాలు కాదని తనకు తెలుసని.. అది సముద్రంలోంచి ముత్యం తీయడమంత కష్టమని రజనీకాంత్ చెప్పారు. ''కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన! మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ!!'' అన్న గీతాశ్లోకాన్ని ఉటంకిస్తూ, మన పని మనం చేయాలని, ఫలితాన్ని భగవంతుడికి వదిలిపెట్టాలని అన్నారు. ''యుద్ధం చేయండి. గెలిస్తే దేశాన్ని పాలిస్తారు. చనిపోతే స్వర్గానికి వెళ్తారు. యుద్ధానికే వెళ్లకుండా ఆగిపోతే.. పిరికివాడని అంటారు'' అని ఆయన చెప్పినప్పుడు హాల్ అంతా కరతాళ ధ్వనులతో నిండిపోయింది.

కార్యకర్తలు కాదు.. వలంటీర్లే

రాజకీయాల్లో నిజాయితీ, సుపరిపాలన రావాల్సిన అవసరం ఉందని.. మొత్తం అంతా మారాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. చిన్న మరక కూడా లేని తెల్లటి కుర్తా పైజమా ధరించి, తన ట్రేడ్ మార్క్ బాబా గుర్తు చూపిస్తూ.. తెల్లటి గెడ్డంతో చిరుదరహాసం చేస్తూ తన నిర్ణయాన్ని రజనీ ప్రకటించారు. తనకు వలంటీర్లు కావాలి తప్ప కార్యకర్తలు కాదని చెప్పారు. బల్లల కింద చేతులు పెట్టే వ్యవహారాన్ని, బంధుప్రీతిని తాను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. తన వలంటీర్లు స్వార్థపరమైన అవసరాల కోసం అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వద్దకు వెళ్లకూడదని చెప్పారు. తప్పులు చేసేవాళ్లను ఈ వలంటీర్లు ప్రశ్నించాలన్నారు. ఇలాంటి స్వచ్ఛంద పరిశీలకులను పర్యవేక్షించే ప్రజాప్రతినిధిగా మాత్రమే తానుంటానని స్పష్టం చేశారు. ఇదంతా తానొక్కడినే చేయలేనని, తనకు అందరి మద్దతు.. సహకారం కావాలని కోరారు. రాష్ట్రంలో రిజిస్టర్ అయిన, రిజిస్టర్ కాని ఫ్యాన్‌క్లబ్బులన్నింటినీ ఒక తాటి మీదకు తేవడం తన మొదటి కర్తవ్యమని రజనీ చెప్పారు. అన్నివర్గాల వారిని ఈ ఫ్యాన్ క్లబ్బులలోకి తీసుకురావాలని, ఆ తర్వాత దాన్నే పార్టీగా మార్చొచ్చని సూచించారు.

నాయకుల దోపిడీ

ప్రజాస్వామ్యం పేరుతో రాజకీయ నాయకులు మన సొంత గడ్డ మీదే మనల్ని దోచుకుంటున్నారని, అందువల్ల మూలాల నుంచి మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజుల కాలం నుంచి పాలకులు ఇతర దేశాలు, రాజ్యాలను దోచుకుంటూనే ఉన్నారని.. ఇప్పుడు పాలకులు తమ సొంత దేశంలోనే దోపిడీపర్వం మొదలుపెట్టారని ఎద్దేవా చే శారు. తనకిప్పుడు కార్యర్తలు వద్దని, కాపలాదారులు కావాలని తెలిపారు. తాను ఈ కాపలాదారులందరికీ అధిపతిగా ఉంటానని, ప్రతి గ్రామంలో ప్రజలందరినీ మోహరించాలని చెప్పారు. తాను అభిమానులకు అప్పగించే మొదటి పని ఇదేనన్నారు. అప్పటివరకు రాజకీయ ఊబిలోకి దూకొద్దని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సరైన సమయంలో మనం మన విధానాలు, హామీలను ప్రజలకు చెప్పాలని అన్నారు. తాను త్వరలోనే ప్రతి గ్రామంలోని ప్రతివీధికీ వస్తానన్నారు. ఇది సినిమా కాదని.. వాస్తవమని అభిమానుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. సరైన సమయంలో పార్టీని ప్రకటిస్తానన్నారు.

'వెలు'ంగాణ!

(మూడో పేజీ తరువాయి)

రైతుల జీవితాల్లో ఆనందం నింపింది. పోరాడి సాధించుకున్న సొంత రాష్ట్రంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఆవిర్భావం తర్వాత ఆరు నెలల్లోనే కోతలేకుండా విద్యుత్ సరఫరా చేసినట్లు విద్యుత్ సంస్థలు ప్రకటించాయి. ఇక ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగంలోని 23 లక్షల పంపుసెట్లకు ఉచిత నిరంతర విద్యుత్ అందిస్తూ దేశ చరిత్రలో కొత్త అధ్యాయం తెరిచి ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది. నిరంతర విద్యుత్తు సరఫరా కోసం పకడ్బందీ ప్రణాళిను అమలు చేస్తున్నట్లు జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. ఇందుకోసం చాలాకాలం సాగిన కసరత్తులో భాగంగా ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించి అనేక లోపాలను సరిదిద్దుకున్నట్లు వివరించారు. క్షేత్రస్థాయిలో ఇలా నిర్వహించిన పరీక్షలన్నీ విజయవంతమయ్యాకనే సరఫరాను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ విధంగా తమ నిర్విరామ శ్రమ అద్భుత ఫలితమివ్వడం ఎంతో ఆనందంగా ఉందని కలిగిస్తోందని క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల ఉప్పొంగిపోయారు. అలాగే 24 గంటల సరఫరా మొదలైన నేపథ్యంలో ఎక్కడ, ఏ చిన్న సమస్య తలెత్తినా కిందినుంచి పైస్థాయిదాకా అందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తమై పరిష్కరించాలని ఆదేశాలు జారీచేసినట్లు సీఎండీ తెలిపారు.

దేశంలో ఏ రాష్ట్రమూ ఇప్పటిదాకా పంటల సాగుకు 24 గంటల విద్యుత్తును సరఫరా చేసింది లేదు. కొన్ని రాష్ట్రాలు 9 గంటలపాటు, మరికొన్ని రాష్ట్రాలు 24 గంటలూ విద్యుత్ ఇస్తున్నా ఉచితంగా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నది మాత్రం తెలంగాణ ఒక్కటే కావడం విశేషం. ఇందుకోసం రూ.12,610 కోట్లతో ట్రాన్స్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ సంయుక్తంగా ఏర్పాట్లు చేశాయి. ఈ మేరకు 292 సబ్-స్టేషన్లను సిద్ధం చేశాయి. దీంతోపాటు కొన్ని వేల కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు వేశాయి.

సంకల్పం ఫలించింది: జగదీష్‌రెడ్డి

అన్నదాతకు మేలుచేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ శాఖకు మంత్రిగా ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించిన కేసీఆర్‌కు సదా కృతజ్ఞుడినై ఉంటానన్నారు. ఇది తన జీవితంలో మరపురాని ఘట్టమని హర్షం వ్యక్తం చేశారు. ఈ మధుర క్షణం కోసం స్వీపర్ నుంచి సీఎండీ వరకు సిబ్బంది కృషి చేశారని అభినందించారు.



పుల్వామాలో ఉగ్రదాడి

- **ఐదుగురు జవాన్ల వీరమరణం**
- **ఇద్దరు ముష్కరులు హతం.. కొనసాగుతున్న కాల్పులు**


జమ్ము/శ్రీనగర్, డిసెంబరు 31: దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రంపై ఇద్దరు పాక్ ఉగ్రవాదులు, మరో జైషే ముష్కర సంస్థ సభ్యుడు దాడికి దిగారు. తొలుత వీరు అండర్‌బారెల్ గ్రనేడ్ లాంచర్లతో గేటువద్ద పహరా కాస్తున్న జవాన్లపై గ్రనేడ్లు విసిరి, వారు తేరుకునేలోగా అత్యాధునిక తుపాకులతో కాల్పులు జరుపుతూ లోనికి చొరబడ్డారు. ఈ దాడిని జవాన్లు దీటుగా తిప్పికొట్టడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాది అక్కడి భవనాల్లో దాగి కాల్పులు కొనసాగించడంతో ఎదురు కాల్పులు సాగుతున్నాయి. అయితే, ఈ సంఘటనలో ఐదుగురు జవాన్లు కూడా అమరులయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు సీఆర్పీఎఫ్ పీఆర్వో రాజేశ్ యాదవ్ తెలిపారు. శిక్షణ శిబిరంలోని మరో ఆరుగురు జవాన్లు సురక్షితంగా బయటపడ్డారన్నారు. మృతుల్లో ఒకరిని కశ్మీర్ లోయలోని నౌగామ్ ప్రాంతానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాను సైపుద్దీన్ సోజ్‌గా గుర్తించామని వెల్లడించారు. అవంతిపుర ప్రాంతంలోని లేత్‌పుర సమీపంలోని సీఆర్పీఎఫ్ కేంద్రంపై ఆదివారం తెల్లవారుజామున ఈ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఉగ్రవాదులను సీఆర్పీఎఫ్ బలగాలు సమర్థంగా ఎదుర్కొన్నప్పటికీ వారు భారీగా ఆయుధ సామగ్రితో రావడంతో దాదాపు 11 గంటలపాటు భీకర కాల్పుల తర్వాత ఇద్దరు హతమయ్యారు. సరిహద్దులో చొరబాట్లపై మూడు రోజులనుంచీ నిఘావర్గాలు హెచ్చరిస్తున్నా ఉగ్రవాదులు ఏ మార్గంనుంచి వచ్చేదీ తెలియనందువల్ల ఈ సంఘటన చోటుచేసుకున్నదని జమ్ముకశ్మీర్ డీజీపీ వైద్ చెప్పారు. కాగా, తమ కమాండర్ నూర్ తాంత్రేను భారత భద్రత సిబ్బంది హతం చేసిన నేపథ్యంలో ప్రతీకార దాడి చేసినట్లు జైషే ప్రకటించింది. ఇక ఈ ఏడాది ఆగస్టులోనూ పుల్వామాలోని జిల్లా పోలీస్ కాంప్లెక్స్ లక్ష్యంగా ఉగ్రవాదులు ఇదే తరహాలో దాడికి దిగారు. ఈ సంఘటనలో ఎనిమిది మంది భద్రత సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

కాల్పుల విరమణకు మళ్లీ పాక్ తూట్లు

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత బలగాలపై పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం తెల్లవారుజామున రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లో పాక్ ఉన్మాద చర్యకు ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడు. కాగా, 2017లో పాక్ ఏకంగా 881 సార్లు సరిహద్దు వెంబడి విచక్షణరహిత కాల్పులకు తెగబడింది. ఫలితంగా 34 మంది సైనికులు, కశ్మీర్ సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం

- **లారీ ఢీ.. తుక్కుతుక్కయిన బస్సు**
- **36 మంది ప్రయాణికులు దుర్మరణం**



నైరోబీ, డిసెంబరు 31: ఆ బస్సును చూస్తే ఏదో పాత తక్కు అనుకుంటారు! కానీ అది అత్యంత విషాద ఘటన ఆనవాలు. ఓ లారీ ఢీకొట్టడంతో తుక్కుతుక్కు అయిపో యిన బస్సు అది. ఈ ఘోర ప్రమాదంలో నిద్రలో ఉండగానే 36 మంది ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కెన్యాలోని నకూరు-ఎల్డొరెట్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. పశ్చిమ కెన్యాలోని బుసియా నుంచి నకూరుకు వెళ్తున్న బస్సును ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో లారీ ఢీకొట్టి ంది. దీంతో బస్సు తునాతునకలుగా మారింది. నిద్రలో ఉండగానే 36 మంది ప్రాణాలు వదిలారు. మరో 16 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంత భయానక వాతావరణం అలుముకుంది. ఇరు వాహనాల డ్రైవర్లతో పాటు మూడేళ్ల చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో తరచూ భారీ ప్రమాదాలు జరుగుతున్నాయని, డిసెంబరు నెలలోనే 100 మంది రోడ్డు ప్రమాదాలకు బలయ్యారని పేర్కొన్నారు.

స్టార్ స్టార్.. సూపర్ స్టార్


అభిమానులకు తలైవా.. ఆయనకు అభిమానులే దేవుళ్లు



రజనీకాంత్ జీవితం కష్టసుఖాల కలబోత. ఆయన మధ్యతరగతిలో కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు ఇద్దరూ మహారాష్ట్రకు చెందినవారైనా ఉద్యోగరీత్యా బెంగుళూరులో నివాసం ఉండేవారు. రజనీకాంత్ తండ్రి శివాజీరావు గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్. రజనీకి ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి మరణించారు. అక్కడినుంచి రజనీ జీవితంలో కష్టాలు మొదలయ్యాయి.

• ప్రారంభంలో విలనీ.. ఆపై హీరో

చెన్నై, డిసెంబరు 31: ''నేను కోలుకోవాలని ప్రార్థించిన.. పూజలు చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మొదట దేవుడికి ధన్యవాదాలు చెప్పాల్సింది. కానీ.. నా అభిమాన దేవుళ్లకు నమస్కరిస్తున్నాను!!'' మొన్నామధ్య సింగపూర్లో కిడ్నీ సంబంధిత వ్యాధిని జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేముందు రజనీ చేసిన వ్యాఖ్యలివి.. సూపర్‌స్టార్‌కు దేశవిదే శాల్లో అభిమానులు ఉన్నారనే విషయం తెలిసిందే! రజనీ అంటే వారికి అంతా ఇంతా అభిమానం కాదు.. ఆయనను 'తలైవ'(నాయకుడు) అని పిలుచుకునేంత! అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే ఉపవాసాలతో గుడులు గోపురాలలో పూజలు చేసేంత! ఆయన ఆరోగ్యం బాగుపడితే తలనీలాలిస్తామని మొక్కుకునేంత! ఈ అభిమానాన్ని, తనంటే వాళ్లకున్న ఆప్యాయతనూ కాపాడుకోవడ మూ రజనీకి తెలుసు. అందుకే ఆరోగ్యం బాగుపడి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే ముందు ఆయన తన అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు.





స్నేహితుడి సాయంతో..

కండక్టర్‌గా పనిచేస్తూనే చేసిన 'కురుక్షేత్ర' నాటకంలో దుర్యోధనుడి వేషం రజనీకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. నటనపట్ల రజనీకాంత్‌లోని ఆసక్తిని గమనించిన స్నేహితుడు రాజా బహదూర్ మద్రాసు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేర్పించారు. దానికైన ఖర్చంతా ఆయనే భరించారు. తదనంతర కాలంలో హీరోగా నిలదొక్కుకున్నాక.. వీరిద్దరి స్నేహానికి ప్రతీకగా తమిళంలో 'ఒరు వజి శాలై', కన్నడలో 'వన్ వే రోడ్' చిత్రాలు రూపొందించారు. స్టయిలిష్ ట్రెండ్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ లెజెండరీ హీరో.. ఈరంకి శర్మ దర్శకత్వంలో రూపొందిన 'చిలకమ్మ చెప్పింది' పూర్తి స్థాయి హీరోగా నటించారు. అటుపై వరుసగా సినిమాలు చేస్తూ తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ వంటి ఏడు భాషల్లో 160కిపైగా చిత్రాల్లో నటించారు. రజనీ తొలి కామెడీ చిత్రం 'తిల్లు ముల్లు'. హిందీలో వచ్చిన 'గోల్ మాల్' చిత్రానికిది రీమేక్. ఈ చిత్రం తర్వాత యాక్షన్ హీరోగా టర్న్ తీసుకుని 'నల్లవనుకు నల్లావన్'(1984) చిత్రంలో నటించారు. ఎస్పీ ముత్తురామన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతోపాటు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డునందుకున్నారు. ఎన్టీఆర్‌తో కలిసి నటించిన 'టైగర్' ఆయనకు యాభైవ చిత్రం. 1983లో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేశారు. అమితాబ్‌బచ్చన్, హేమామాలినిలతో కలిసి 'అంధ కానూన్' చిత్రంలో నటించారు. ఈ చిత్రం భారీ వసూళ్ళని సాధించింది. దీని తర్వాత 'గిరఫ్తార్', 'హమ్' చిత్రాల్లో నటించారు. అయితే, మరాఠకు చెందిన ఫ్యామిలీ అయినప్పటికీ రజనీ ఇప్పటివరకు ఒక్క మరాఠి చిత్రంలోకూడా యాక్ట్ చేయలేదు. నలభై ఏళ్ళ సినీ కెరీర్‌లో 5 విజయ అవార్డులు, 9 తమిళనాడు స్టేట్ అవార్డులు గెలుచుకున్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గానూ ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డుతో సముచితంగా గౌరవించింది.


బాలచందర్‌తో అనుబంధం..

రజనీలోని నటుడిని గుర్తించి, సినిమా అవకాశం ఇచ్చిన దర్శకుడు బాలచందర్.. రజనీ ఇచ్చిన ఓ రంగస్థల ప్రదర్శన బాలచందర్ కంట్లో పడింది. రజనీని కలిసిన బాలచందర్.. తమిళం నేర్చుకోమని సలహా ఇచ్చారు. ఈ సలహాను రజనీ వెంటనే అమలుపరిచారు. అటుపై అపూర్వ రాగాంగళ్ సినిమాలో కేన్సర్ పేషెంట్ పాత్రకు రజనీని ఎంపిక చేసుకున్నారు బాలచందర్. ఆ తర్వాత మరో సినిమాలో కూడా రజనీకి బాలచందర్ అవకాశం ఇచ్చారు. ఆ రెండు సినిమాలు భారీ హిట్ కావడంతో రజనీకాంత్ వెనక్కు తిరిగిచూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది. తర్వాత బాల చందర్ తెలుగులో దర్శకత్వం వహించిన అంతులేని కథలోనూ రజనీకి అవకాశం ఇచ్చారు. రజనీ-బాలచందర్ కాంబినేషన్‌లో వచ్చిన పలు సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. సినీ రంగంలో తనకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన బాలచందర్ అంటే రజనీకి ప్రత్యేక అభిమానం, గౌరవం.. సినిమాల గురించి అనేక విషయాలు ఆయన వద్దే నేర్చుకున్నానని రజనీ చెబుతుంటారు.అయితే, రజనీ గురించి చెబుతూ.. 'సినిమా ఇండస్ట్రీకి నేను పరిచయంచేసిన రజనీకాంత్ వేరు.. ఇప్పుడు కనిపించే రజనీ వేరు! ఒక్క అవకాశం ఇచ్చి చూశా.. తన స్వయంకృషి, ప్రతిభ, పట్టుదలతో ఇంత స్థాయికి ఎదిగారు' అని బాలచందర్ అంటుంటారు.

రాజకీయాల్లో ప్రచారం..

1995లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుతో భేటీ తర్వాత రజనీకాంత్ కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడం ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వచ్చారు. పలు రాజకీయ పార్టీల తరపున గతంలో రజనీకాంత్ చేసిన ప్రచారం కొన్నిచోట్ల విజయం సాధించిపెట్టగా.. మరొకొద్ది చోట్ల ఫ్లాప్ షోగా మారింది. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-టీఎంసీ కూటమి గెలుపునకు కారణం రజనీకాంతే. 'జయలలిత మళ్లీ ముఖ్య మంత్రి అయితే త మిళనాడును దేవుడు కూడా రక్షించలేడు' అనే స్టేట్‌మెంట్‌ను రజనీ కాంత్ ఎన్నికల ప్రచారంలో వినియోగించారు. ఆ తర్వాతి ఎన్నికల్లో డీఎంకే-బీజేపీ కూ టమి తరపున రజనీ మళ్లీ ప్రచారం చేసినా ఫలితాలు నిరాశకు గురిచేశాయి. 39 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగగా.. కేవలం తొమ్మిది చోట్ల మాత్రమే డీఎంకే-బీజేపీ కూటమి విజయం సాధించింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో పీఎంకేకు వ్యతిరేకంగా ఓట్లు వేయాలని రజనీ ప్రజలను కోరినా ఫలితం తలకిందులైంది. ఈ ఎన్నికల్లో పీఎంకే పోటీ చేసిన అన్నిచోట్లా గెలుపొందింది.

రజనీ రాజకీయ ప్రకటన చేయగానే ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బాలీవుడ్, దక్షిణాది సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎవరేమన్నారంటే..



'నా స్నేహితుడు, సహ నటుడు, మానవతావాది రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన విజయం సాధించాలని కోరుతూ శుభాకాంక్షలు చెబుతున్నా'

– బిగ్ బీ అమితాబ్ బచ్చన్



'నా సోదరుడు రజనీకాంత్ సామాజిక బాధ్యతకు, రాజకీయ అరంగేట్రానికి స్వాగతం పలుకుతున్నా'

– కమల్ హాసన్



'2017 సంవత్సరం చివరి రోజు పెద్ద సంచలనం. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారు. జై హో'

– అనుపమ్ ఖేర్



'రజనీకాంత్‌కు స్వాగతం, తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు'

– కృష్ణంరాజు

రాంగోపాల్ వర్మ, రితేశ్ దేశ్‌ముఖ్, ఖుష్బూ, రాఘవ లారెన్స్ తదితరులు రజనీకాంత్‌కు శుభాకాంక్షలు చెప్పారు.

నిరక్షరాస్యుడు, అవినీతిపరుడు

'రజనీకాంత్ నిరక్షరాస్యుడు. అవినీతి పరుడు. ఆయన మనకు ఏం చెబుతారు? ఇది పాత కథ మాత్రమే. మరో తమిళ నటుడు రాజకీయాల్లో వచ్చారు. నేనెప్పుడూ రజనీకాంత్‌ను వ్యతిరేకిస్తాను. ఆయన రాజకీయ ప్రవేశం మీడియా మితిమీరిన ప్రచారమే. రజనీ ఇంకా రాజకీయ పార్టీని ప్రకటించలేదు. తమిళనాడులో సినీ తారలందరూ రాజకీయాల్లోకి వచ్చి సవారీ చేస్తారనే భావన నెలకొంది. అనువుకాని సమయం, ప్రాంతంలో రజనీ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఆందోళన చెందాల్సి ఉంటుంది. ఎందుకంటే రజనీ బ్లాక్‌మనీపై విచారణ వెలుగు చూస్తుంది. రజనీ అభిమాన సంఘాల పాటలకు, నృత్యాలకు తమిళులు ఆకర్షితులు కారు. అభిమానుల సంఘం రాజకీయ పార్టీ కాలేదు'


– బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి

ఎంజీఆర్, అమ్మలతో ఎవరినీ పోల్చలేం: దినకరన్

చెన్నై, డిసెంబరు 31: రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీని లైట్ తీసుకున్నారు అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్. 'ఒక్కడే ఎంజీఆర్, ఒక్కరే అమ్మ.. వాళ్లతో ఎవరినీ పోల్చలేం. ఏ కొత్త మొహం కూడా అమ్మ మద్దతుదారుల మనసు గెలుచుకోలేరు' అని దినకరన్ స్పష్టంచేశారు. విజయ్‌కాంత్ కూడా పార్టీ పెట్టారని, ఆయన పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. అయితే ప్రతి ఒక్కరికీ పార్టీ పెట్టుకునే హక్కు ఉందన్నారు. జయలలిత స్థానమైన ఆర్కే నగర్ నుంచి దినకరన్ బంపర్ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. రజనీకాంత్ ప్రభావం ఎంతుంటుందో ఎన్నికలలో ప్రజలే తేలుస్తారని చెప్పారు.

ఆయన జీవితమే పోరాటం

అట్టడుగు స్థాయినుంచి శిఖరాగ్రానికి..



న్యూఢిల్లీ, డిసెంబరు 31: 'జీవితమంటే పోరాటం.. పోరాటంలో ఉంది జయం' అన్న పాటకు రజనీ జీవితమే ఓ పెద్ద ఉదాహరణ! ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రజనీ 'ఎక్కు తొలిమెట్టు.. గట్టిగ పట్టే నువు పట్టు గమ్యం చేరేట్టు' అన్న మాటలను అక్షరాలా ఆచరించి చూపారు. కర్నాటకలో స్థిరపడ్డ మరాఠీ కుటుంబంలో 1950 డిసెంబరు 12న జన్మించారు. సాధారణ బస్ కండక్టర్‌గా జీవితం ప్రారంభించి అత్యధిక పారితోషికం అందుకునే సూపర్ స్టార్‌గా ఎదిగేందుకు ఈ పట్టుదలే తోడ్పడింది. నచ్చిన రంగంలో కృషి, పట్టుదలతో ఉన్నతస్థానానికి ఎదగవచ్చని ఆయన నిరూపించి, ఆదర్శనీయంగా నిలిచారు. స్క్రీన్‌పై అద్భుతమైన ప్రదర్శనతో అంతర్జాతీయంగా అభిమానులను సంపాదించుకోవడంతో పాటు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. బస్ కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్‌గా ఎదిగి ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న రజనీకాంత్ జీవితంలోని కొన్ని ముఖ్య విశేషాలు..

- రజనీ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్.. చిన్నతనంలో మరాఠీ, కన్నడ భాషలను మాట్లాడుతూ ఎదిగారు.
- సినిమాల్లోకి రాకముందు కొంతకాలం కూలీగా, కార్పెంటర్‌గా అటుపై కండక్టర్‌గా పనిచేశారు.
- మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి నటనలో డిప్లొమా చేశారు.. అదే సమయంలో తమిళం కూడా నేర్చుకున్నారు.
- రజనీ కన్నా ఆయన జీవిత భాగస్వామి లతారంగాచారి ఎనిమిదేళ్లు చిన్న.. కాలేజ్ మ్యాగజైన్ కోసం రజనీ ఇంటూర్వ్యూ తీసుకునే క్రమంలో వారిద్దరు మొదటిసారి కలుసుకున్నారు. ఆ స్నేహం పెరిగి 1981లో వివాహబంధంతో వారిరువురూ ఒక్కటయ్యారు. రజనీ సినిమాలతో బిజీ బిజీ.. లత చెన్నై కేంద్రంగా 'ది ఆశ్రమ్' పేరుతో ఓ స్కూలును నడుపుతున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఐశ్వర్య, సౌందర్య.
- కెరీర్ తొలినాళ్లలో రజనీ విలన్‌గా చేశారు. సుమారు రెండేళ్ల పాటు భార్యను వేధించే భర్తగా, ఓ రేపిస్ట్‌గా, స్త్రీలోలుడిగా తదితర నెగెటివ్ వేషాలు వేయాల్సివచ్చింది. అయితే, 1977లో 'భువన ఒరు కెల్విక్కురి' సినిమాతో రజనీ తొలిసారి పాజిటివ్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
- హిందీలో అమితాబ్ నటించిన దీవార్, అమర్ అక్బర్ ఆంటోని, లావారీస్, డాన్ తదితర 11 సినిమాల తమిళ రీమేక్‌లో రజనీ హీరోగా నటించారు.
- 2007లో బ్లాక్ బ్లస్టర్‌గా నిలిచిన 'శివాజీ' చిత్రానికిగానూ రజనీ అందుకున్న పారితోషికం రూ.26 కోట్లు.. దీంతో ఆసియా వ్యాప్తంగా జాకీచాన్ తర్వాత అత్యధిక పారితోషికం అందుకునే నటుడిగా రజనీ నిలిచారు.
- రజనీ పెద్ద కూతురు ఐశ్వర్య, హీరో ధనుష్‌ను పెళ్లాడారు. చిన్న కూతురు సౌందర్య పారిశ్రామికవేత్త అశ్విన్ రాంకుమార్‌ను వివాహం చేసుకున్నారు.












పండుగ చేసుకున్నారు


రజనీ రాజకీయ ప్రవేశంపై అభిమానుల సంబరాలు



చెన్నై, డిసెంబరు 31: రెండు దశాబ్దాలుగా నెల కొన్న సస్పెన్స్ వీడింది. అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. దేవుడు శాసిస్తే.. అంటూ ఊరించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను దేవుడు ఎట్టకేలకు శాసించాడు. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించేశారు. దీంతో ఓ రోజు ముందే ఆయన అభిమానులకు కొత్త ఏడాది వచ్చింది. ఆదివారం తమిళనాట పండుగ వాతావరణం నెలకొంది. రజనీ రాజకీయ ప్రకటన వెలువడగానే రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచి సంతోషం వ్యక్తం చేశారు. బహిరంగ ప్రాంతాలలో, బస్సులు, రైళ్లలోని ప్రయాణికులకు స్వీట్లు పంచారు. బాణాసంచా పేల్చి కోలాహలం చేశారు. తలైవా (నాయకుడు) కొత్త ఏడాది కానుక ఇచ్చారంటూ పొంగిపోయారు. తమిళనాడులో రజనీ మెగా సైజు పోస్టర్లు వెలిశాయి. 31న రాజకీయ ప్రవేశంపై తన వైఖరి వెల్లడిస్తానని రజనీ ప్రకటించడంతో.. తమిళులు ఆసక్తిగా ఆయన నిర్ణయం కోసం ఎదురు చూశారు. చెన్నైలోని వేదిక రాఘవేంద్ర కల్యాణ మంటపం వద్దకు పెద్దసంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. రజనీ రాజకీయ ప్రకటన చేశాక మంటపం బాల్కనీలోకి వచ్చి బయట ఉన్న అభిమానులకు అభివాదం చేశారు. అంతే... అభిమానులు తలైవా అని బిగ్గరగా అరుస్తూ హోరెత్తించారు. నృత్యాలు చేస్తూ సంబరాల్లో మునిగిపోయారు.



మనం మూవీ 8
manammovie
హైదరాబాద్ సోమవారం, 1 జనవరి 2018



• పవన్‌కల్యాణ్

కొడకా కోటేశ్వర్రావు.. కరుసైపోతవురో!


పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఎస్.రాధాకృష్ణ నిర్మించిన చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఇది పవన్‌కల్యాణ్ నటించిన 25వ చిత్రం కావడం విశేషం. తను నటించిన కొన్ని సినిమాల్లో పాటలు పాడిన పవన్‌కళ్యాణ్ ఈ సినిమాలో కూడా ఓ పాట పాడడం విశేషం. ఈ పాటను నూతన సంవత్సర కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించగానే అందరూ ఆ పాట కోసం ఎదురుచూశారు. ఆదివారం సాయంత్రం ఈ పాటను విడుదల చేశారు. 'కొడకా కోటేశ్వర్రావు.. కరుసైపోతవురో..' అంటూ సాగే ఈ పాటను పవన్ ఎంతో చలాకీగా పాడారు. పాటను రికార్డ్ చేస్తున్న విజువల్స్, లొకేషన్‌లో పాటను చిత్రీకరిస్తున్న విజువల్స్‌తో ఈ వీడియో చాలా కొత్తగా ఉంది. భాస్కరభట్ల రాసిన ఈ పాటకు అనిరుధ్ సంగీతాన్ని అందించారు. పాట మధ్యలో వచ్చే కొన్ని పదాలు చాలా ఫన్నీగా అనిపిస్తాయి. 'పులసలాగ ఎగిరి పడితే పులుసైపోతవురో..', 'మట్టయిపోతవురో.. చీపురు కట్టయిపోతవురో..' 'నువ్వు కిందపడిన ఇత్తడి బిందెకు సొట్టయిపోతవురో' అంటూ సరదాగా సాగే ఈ పాట సాగుతుంది. ఇది అభిమానులకు పవన్‌కళ్యాణ్ ఇస్తున్న నూతన సంవత్సర కానుకగా చెప్పుకోవచ్చు. చాలా తక్కువ కాలంలోనే ఈ పాట చాలా పాపులర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నాగ్ వెబ్ సిరీస్

మాధ్యమాలు పెరిగే కొద్దీ నటీనటులు కూడా మారిపోతున్నారు. ఒకప్పుడు వెండితెరకు మాత్రమే పరిమితమైన కొందరు నటులు ఆ తరువాత బుల్లితెర.. ఇప్పుడు వెబ్ సిరీస్ అంటూ ఏదో రకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రానా, సాయి ధరమ్ తేజ్, సుమంత్ అశ్విన్, నవదీప్ తదితరులు వెబ్ సిరీస్‌లలో నటించగా.. తాజాగా సీనియర్ హీరోలు కూడా వాటిపై కన్నేశారు. ఇందులో భాగంగా వెంకటేష్ త్వరలోనే రానాతో కలిసి రాజీవ్ గాంధీ జీవిత కథపై తెరకెక్కబోయే వెబ్ సిరీస్‌లో నటించనున్నారు.



• నాగార్జున

తాజా సమాచారం ప్రకారం కింగ్ నాగార్జున కూడా త్వరలో ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో మంచు లక్ష్మి నిర్మాణంలో రూపొందే వెబ్ సిరీస్‌లో నాగార్జున ఒక కీలక పాత్రలో నటించనున్నారట. ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.


• మహేష్‌బాబు

మహేష్ @ దీపావళి

మహేష్‌బాబు ప్రస్తుతం 'భరత్ అనే నేను' చిత్రంతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుదల కానుంది. ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు మహేష్. అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. కథానాయకుడిగా మహేష్‌కి 25వ చిత్రం కావడం విశేషం. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా న్యూయార్క్‌లోనే ఉంటుంది. కాగా, దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలిసింది.


• ప్రభాస్

సంబరాలక్కడే

'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా 'సాహో'తపై అందరిలో ఆసక్తి నెలకొంది. అందుకు తగినట్లుగానే ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో సినిమా షెడ్యూల్ పూర్తయ్యింది. తదుపరి షెడ్యూల్ అబుదాబిలో జరుగనుంది. అయితే లాస్ ఏంజిల్స్‌లో కొత్త సంవత్సర సంబరాలను తన స్నేహితులతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు ప్రభాస్. జనవరి 4న అబుదాబి చేరుకుంటారు. 5 నుండి అక్కడ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ నటిస్తుంది. సుజీత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.


• కైరా అద్వానీ

రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రంగస్థలం 1985'. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని మార్చి 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మించే చిత్రంలో చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

చరణ్‌తో కైరా అద్వాని

జనవరి 19న రాస్థాన్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తారని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్ కైరా అద్వాని ఓకే అయినట్టు సమాచారం. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'భరత్ అనే నేను' చిత్రంలో మహేష్ సరసన నటిస్తోంది కైరా అద్వాని. చరణ్ సరసన మొదట అను ఇమ్మానుయేల్ హీరోయిన్‌గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. చివరికి కైరాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.


• నిఖిల్

తదుపరి కూడా రీమేకే..

యువ కథానాయకుడు నిఖిల్ ప్రస్తుతం 'కిర్రాక్ పార్టీ' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. కన్నడ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమా తర్వాత నిఖిల్ చేయబోయే సినిమా కూడా రీమేకేనట. తమిళంలో విజయవంతమైన 'గణిదన్' సినిమా తెలుగు రీమేక్‌లో నిఖిల్ హీరోగా నటిస్తారు. ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మిస్తారు. జనవరికి 'కిర్రాక్ పార్టీ' చిత్రీకరణ దాదాపు పూర్తి అవుతుండటంతో నిఖిల్ తన తదుపరి సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. వినపడుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరి 19న ప్రారంభం అవుతుంది.

జనవరిలో 'హౌరా బ్రిడ్జ్'


• రాహుల్, మనాలి

ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'హౌరా బ్రిడ్జ్'. రేవన్ యాదు దర్శకుడు. ఈ సినిమాను జనవరిలో విడుదల చేస్తున్నారు. హీరో రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ ''హ్యూమన్ రిలేషన్స్ కి ఈకథ బ్రిడ్జ్‌గా ఉంటుంది. ఇందులో మరో బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అది ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్'' అన్నారు. దర్శకుడు రేవన్ మాట్లాడుతూ ''ఇది నా రెండో ప్రాజెక్ట్. బ్రిడ్జ్ నేపథ్యంలో సాగే ఇంట్రస్టింగ్ స్టోరీ. అందుకే హౌరా బ్రిడ్జ్ అని పెట్టాం. కథలో అనేక ట్విస్టులుంటాయి. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో మెస్మరైజ్ చేయబోతున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చేదిగా ఉంటుంది. సినిమాను జనవరిలో విడుదల చేస్తున్నాం'' అని తెలిపారు.


• నివేదా థామస్

ఇద్దరు కథానాయికలతో...

రామ్ కథానాయకుడిగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రం ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో నివేదా థామస్, అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా ఎంపికయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. రామ్, అనుపమ పరమేశ్వరన్ ఇదివరకు 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇక నివేదాకి రామ్‌తో ఇదే మొదటి సినిమా. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది.


• అనుపమ పరమేశ్వరన్


• విశాల్

క్లారిటీ ఇచ్చిన విశాల్

విశాల్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో విడుదలైన చిత్రం 'పందెం కోడి'(సండై కోళి). ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ 'పందెం కోడి 2' తెరకెక్కుతోంది. ఇందులో విశాల్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా విడుదలపై హీరో, నిర్మాత విశాల్ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. సినిమాను ఏప్రిల్ 13న విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం విశాల్ హీరోగా అభిమన్యుడు(తమిళంలో ఇరుంబు తిరై) చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.



'అ!'లో కాజల్

నాని.. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నిర్మించిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ 'అ!'. నిత్యా మీనన్, కాజల్, రెజీనా, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, రోహిణి.. ఇలా భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవల వరుసగా ఆ పాత్రల తాలుకూ ఫస్ట్ లుక్స్‌ని చిత్ర బ ందం విడుదల చేస్తోంది. శుక్రవారం ప్రియదర్శి, శనివారం రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చిన బోన్సాయ్ చెట్టు ఫస్ట్ లుక్‌లని విడుదల చేసిన చిత్ర యూనిట్.. ఈ రోజు (ఆదివారం) కాజల్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. గులాబి పువ్వు రేకులను తుంచేస్తూ దీనంగా కనిపిస్తున్న కాజల్‌ని చూస్తుంటే.. బహుశా ప్రేమలో భగ్నమైన అమ్మాయి పాత్రలో ఆమె కనిపించనుందని అర్థమవుతోంది. దీనికి తోడు ఆమె పోషించిన కాళీ అనే ఆ పాత్రకి 'డెసర్టెడ్ సోల్' అనే ట్యాగ్‌ని జోడించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో తెరపైకి రానుంది.



డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

- కిలో గంజాయి స్వాధీనం.. ఇద్దరు నైజీరియన్ల అరెస్టు

హైదరాబాద్, డిసెంబరు 31 (మనం న్యూస్): ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా నగరంలో డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నాయి. మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఓ ముఠాను నగర పోలీసులు పట్టుకున్నారు. శివారు ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారన్న సమాచారంతో రాచకొండ పోలీసు ప్రత్యేక బృందం దాడి చేసింది. ఈ దాడిలోఇద్దరు నైజరీయన్లు పట్టుబడగా, మరో వ్యక్తి పరారయ్యాడు. వారి నుంచి కిలో గంజాయితో పాటు పెద్ద మొత్తంలో కొకైన్, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

టీఆర్టీ పరీక్ష తేదీలో మార్పులేదు!

- దరఖాస్తు సవరణకు ఒకే చాన్స్.. : టీఎస్‌పీఎస్సీ

హైదరాబాద్, డిసెంబరు 31(మనం న్యూస్): ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం నిర్వహిస్తున్న టీఆర్టీ దరఖాస్తు గడువును జనవరి 7 వరకు పొడిగిస్తూ టీఎస్‌పీఎస్సీ ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు కోర్టు తీర్పు నేపథ్యంలో నిబంధనలను సడలించినట్లు పేర్కొంది. వాస్తవానికి టీఆర్టీ దరఖాస్తు గడువు శనివారంతోనే ముగిసింది. కానీ 40శాతం మార్కులు ఉన్న డీఎడ్ అభ్యర్థులకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలంటూ హైకోర్టు ఇటీవల ప్రభుత్వానికి సూచించింది. కోర్టు తీర్పుపై అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేసినా.. గడువు తక్కువగా ఉండడంతో దరఖాస్తు చేసుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో టీఆర్టీకి దరఖాస్తు గడువును కమిషన్ పొడిగిస్తూ కొన్ని షరతులు విధించింది. సవరించిన గడువు తర్వాత దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తమ వివరాల సవరణ జనవరి 7 నుంచి 10 వరకు అవకాశం కల్పించింది. ఈ మధ్య కాలంలో ఒక అభ్యర్థి ఒకే ఒక్కసారి సవరణ చేసుకునేందుకు వీలు కల్పించింది.

షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు

తాజాగా టీఆర్టీ దరఖాస్తు గడువు పొడిగించేందుకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. గడువు తేదీ మాత్రమే పొడిగించామని, టీఆర్టీ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు టీఆర్టీ పరీక్షలు జరుగుతాయని ఇందులో ఎటువంటి సందేహాలకు తావులేదని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

నెలల కొడుకుతో సహా భార్య హత్య

- మంచిర్యాలలో దారుణం.. పరారీలో నిందితుడు



మంచిర్యాల, డిసెంబరు 31 (మనం న్యూస్): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి కసాయిలా మారాడు. ఐదు నెలల కొడుకుతో పాటు భార్య గొంతు కోసి చంపి పరారయ్యాడు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలోని విద్యానగర్‌లో ఆదివారం ఈ దారుణం జరిగింది. విద్యానగర్ కాలనీకి చెందిన సంపంగి శ్రీనివాస్‌కు బాలమ్మ(25)తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి వివేక్ (5నెలలు) అనే కొడుకు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. పలుమార్లు పెద్దలు సర్దిచెప్పిన పరిస్థితి మారలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం శ్రీనివాస్ భార్య, కొడుకుల పీకను కత్తి కోసి హతమార్చి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బంగారం దుకాణంలో చోరీ

- 69 తలాల ఆభరణాలు అపహరణ.. కాగజ్‌నగర్‌లో ఘటన

కాగజ్‌నగర్, డిసెంబరు 31 (మనం న్యూస్): కుమ్రంభీం ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో శనివారం అర్ధరాత్రి మీనాక్షి జువెల్లర్స్‌లో భారీ చోరీ జరిగింది. దుండగులు 68 తులాల బంగారాన్ని ఎత్తుకెల్లారు. దీంతో రూ.90 లక్షల వరకు నష్టం వాటిల్లింది. స్థానిక పట్టణ వాసుల కథనం ప్రకారం శనివారం రాత్రి కారులో వచ్చిన నలుగురు దొంగలు ప్రాధాన రహదారి పక్కన ఉన్న మీనాక్షి జువెలర్స్‌పై కన్ను వేశారు. తమతో తెచ్చుకున్న రాడ్లతో స్వెటర్ తాళాలు పగలగొట్టి జువెలర్స్‌లోకి ప్రవేశించిన వారి అందులో ఉన్న 68 తులాల బంగారాన్ని ఎత్తుకెల్లారు. దొంగలు జువెల్లర్స్‌లోకి ప్రవేశించినట్లు గమనించిన వాచ్‌మెన్ కేకలు వేయడంతో అప్పటికే వారు తమ పనిని కానిచ్చి వెళిపోయారు. ఆదివారం ఉదయం సంఘన స్థలాన్ని కుమ్రంభీం ఎస్పీ కల్మేష్వర్ సింగన్‌వార్, కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య, సీఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు. సంఘటన ప్రాంతాన్ని క్షున్నంగా పరిశీలించారు.చుట్టుపక్కల ఉన్నవారిని ప్రశ్నించారు. గాడ్‌స్కాడ్, క్లూస్ టీంని రంగంలోకి దింపి వేలి ముద్రలు సేకరించారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.

రాష్ట్రంలో పారిశ్రామిక పరుగు

పెట్టుబడుల ఆకర్షణకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి.. టీఎస్ ఐపాస్‌తో యువ పారిశ్రామికవేత్తలకు ఊతం

- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో నంబర్ వన్
- 2017లో 1.15లక్షల కోట్లు కేటాయింపు
- 4 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు
- పారిశ్రామిక విధానంలో జీఈఎస్‌తో మలుపు
- పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పనితీరు భేష్





హైదరాబాద్, డిసెంబరు 31 (మనం ప్రతినిధి): రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే తెలంగాణను మొదటి స్థానంలో నిలపడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దేశం మొత్తం ఇటు వైపు చూసేలా చేసింది. అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు నిర్వహణతో వివిధ దేశాల్లో ఉన్న పారిశ్రామిక వేత్తలను కూడా ఆకర్షించింది. వాస్తవానికి నైజాం షుగర్ ఫ్యాక్టరీ, అజాం జాహీ టెక్స్‌టైల్స్ మిల్స్, కాగజ్ నగర్ కాగితం మిల్లు, ఈడీఐఎల్, బీహెచ్ఈఎల్, హెచ్‌సీఎల్, ఏహెచ్‌ఎంటీ, ఖమ్మం స్పాంజ్ మిల్లు, ఎన్టీపీసీ కొత్తగూడెం, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీల వంటి పలు పెద్ద పరిశ్రమలు తెలంగాణలో ఎప్పటి నుంచో ఉన్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ఉన్న ప్రభుత్వాలు ఈ పరిశ్రమలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో ఆయా పరిశ్రమలు పలు ఇబ్బందులు ఎదుర్కొనేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. అప్పటికే ఉన్న పరిశ్రమలకు ఊతం ఇవ్వడంతో పాటు నూతన పరిశ్రమలను ఏర్పాటును ప్రోత్సహించే విధంగా పలు కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కూడా విశేష కృషి చేస్తున్నారు.

జీఈఎస్‌తో అంతర్జాతీయ ఖ్యాతి..

విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు గత నవంబర్‌లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్యల్ సమ్మిట్ (జీఈఎస్)ను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. సులభ వాణిజ్య విధానంలో దేశంలో రాష్ట్రానికి మొదటి ర్యాంకు వచ్చిన నేపథ్యంలో అదే స్ఫూర్తితో పారిశ్రామికవేత్తలను ఇక్కడికి రప్పించడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతమైంది. ఈ సదస్సుకు అంతర్జాతీయంగా పేరున్న కంపెనీల ప్రతినిధులు రావడంతో తెలంగాణకు పెట్టుబడులు వచ్చే అవకాశం మెరుగయ్యిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక జీఈఎస్ నిర్వహణతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికరతకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పింది.

నూతన పారిశ్రామిక విధానం..


యువ పారిశ్రామికవేత్తలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు టీఎస్ ఐపాస్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు వెంటనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంది. అంతేకాక దేశంలో పరిశ్రమల స్థాపనకు అత్యంత అనుకూలమైన రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. తెలంగాణలో విద్యుత్ కొరతతో పాటు, ప్రకృతి విపత్తుల ఇబ్బంది కూడా లేదు. దీంతో దేశంతో పాటు విదేశీ పారిశ్రామిక వేత్తలు కూడా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై ఆసక్తి చూపుతున్నారు. ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల నుంచి భారీ పరిశ్రమల రూపంలో పెట్టుబడుల పెట్టడానికి ఎన్నో కంపెనీలు ముందుకొస్తున్నాయి.

పారిశ్రామిక విధానంలో నంబర్‌వన్...

భారత పరిశ్రమల శాఖ నిర్వహించిన సర్వేలో దేశానికి మోడల్ గా ప్రధాని చెప్పుకొచ్చిన గుజరాత్‌ను కూడా వెనక్కి నెట్టి తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఈ సర్వేలో 78.32 శాతం స్కోరింగ్‌తో దేశమంతా తెలంగాణ వైపు చూసేలా రాష్ట్ర ప్రభుత్వం పని చేసింది. ఈ సర్వేలో గుజరాత్, హర్యానా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు 2, 3, 4 స్థానాల్లో నిలువగా ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచింది.

కేటీఆర్ పనితీరు అభినందనీయం..

తెలంగాణలో నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ తీసుకురావడంలో మంత్రి కేటీఆర్‌ది కీలక పాత్ర. తన వృత్తి నైపుణ్యంతో ప్రపంచస్థాయిలో తెలంగాణ ప్రతిష్టను రెట్టింపు చేశారు. దేశ వ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలు జీఈఎస్ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పోటీ పడినా ఆ సదస్సు తెలంగాణలోనే నిర్వహించారంటే అందుకు కేటీఆర్ పనితీరే నిదర్శనం.



జిల్లాల వారీగా పరిశ్రమలు..

తెలంగాణలో 2017కు సంబంధించి మేడ్చల్‌లో 1506, సంగారెడ్డిలో 489, రంగారెడ్డిలో 480 పరిశ్రమల ఏర్పాటు జరిగి తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. వనపర్తిలో 33, గద్వాల్‌లో 33, నిర్మల్ 41, నాగర్‌కర్నూల్ 41, భూపాలపల్లి 52 పరిశ్రమలతో చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి.

కేటాయించిన నిధులు..

జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలకు గానూ కేటాయించిన నిధుల్లో నల్గొండకు రూ.26,754.43 కోట్లు, రంగారెడ్డికి రూ. 15.108. 98 కోట్లు, కొత్తగూడెంకు రూ.9991.03 కోట్లతో మొదటి మూడు స్థానాల్లో ఉండగా ఆసిఫాబాద్‌కు రూ.52.96 కోట్లు, జగిత్యాలకు రూ.122.74 కోట్లు, వరంగల్ రూరల్‌కు రూ.132.63 కోట్లతో చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి.

వివిధ దశల్లో పరిశ్రమలు..

రాష్ట్ర వ్యాప్తంగా 2017లో 5787 పరిశ్రమలు ఏర్పాటు కాగా ఇందులో 3512 ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వీటికోసం కేటాయించిన నిధులు రూ. 32 207.97 కోట్లు. తుది దశ పనుల్లో ఉన్న పరిశ్రమలు 485. వీటికి కేటాయించిన నిధులు రూ. 12,484.82 కోట్లు. ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న పరిశ్రమలు 519. వీటికోసం కేటాయించిన నిధులు రూ.29,335.73 కోట్లు. ఇంకా మొదలు పెట్టని పరిశ్రమలు 1271. వీటికోసం కేటాయించిన నిధులు రూ. 41,340.16 కోట్లు. ఈ పరిశ్రమలన్నింటికీ కలిపి రూ. 1,15,368.68 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వీటి ద్వారా దాదాపు 4,17,241 మందికి ఉపాధి లభిస్తుంది.

రంగం	పరిశ్రమల సంఖ్య	పెట్టుబడులు (కోట్లలో)
1. థర్మల్ పవర్ ప్లాంట్	13	56,201.91
2. సోలార్, రిన్యూవబుల్ ఎనర్జీ	159	14,679.31
3. రియల్ ఎస్టేట్, ఇండస్ట్రీయల్ పార్కులు, ఐటీ బిల్డింగ్స్	49	9,863.24
4. ఫార్మాస్యూటికల్, కెమికల్స్	440	6,375.08
5. ఆహార ఉత్పత్తి	834	3,361.34
6. ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఆర్గానిక్ ఇతరాలు	52	3,305.56
7. గ్రానైట్, స్టోన్ క్రషింగ్	544	2,954.19
8. ఐటీ సేవలు	5	2,647.36
9. ఆర్ అండ్ డీ	118	2150.99
10. ఇంజనీరింగ్	1130	1923.54
11. పేపర్ అండ్ ప్రింటింగ్	232	1761.93
12. ప్లాస్టిక్ అండ్ రబ్బర్	508	1641.60
13. బేవరేజ్	212	1498.70
14. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ పరికరాలు	147	1350.77
15. ఆటోమొబైల్స్	21	1346.53
16. ఇతర పరిశ్రమలు	99	1249.70
17. అగ్రో బేసడ్ కోల్డ్ స్టోరేజ్	555	1097.70
18. సిమెంట్, కాంక్రీట్ వస్తువులు, ప్లైయాష్ బ్రిక్స్	440	779.28
19. టెక్స్‌టైల్స్	158	653.73
20. డిఫెన్స్ పరికరాలు	1	268,22
21. ఏరోస్పేస్, డిఫెన్స్	7	209.33
22. కర్ర, తోళ్ల పరిశ్రమ	63	48.67

ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు

కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కు

వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్‌లో శంకుస్థాపన చేశారు. దీని ద్వారా లక్ష 50 వేల మందికి ఉపాధి అవకాశం లభిస్తుంది. దీనిని దాదాపు పది వేల కోట్ల పెట్టుబడితో నిర్మించబోతున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

ఔషధ నగరి..

రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల వద్ద నిర్మిస్తున్న ఔషధనగరి కోసం హైదరాబాద్ ఫార్మా లిమిటెడ్ పేరిట ప్రత్యేక హబ్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం 2016 నవంబర్ 21న ఉత్తర్వులిచ్చింది. 15 వేల ఎకరాల్లో నిర్మించే ఈ పరిశ్రమ కోసం నాలుగు వేల ఎకరాల భూమిని సేకరించారు. ఈ ఔషధనగరి దాదాపు లక్ష కోట్ల పెట్టుబడిని ఆకర్షిస్తుంది. దీని ద్వారా లక్షన్నర మందికి ప్రత్యక్షంగా, ఐదు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.

చక్కెర పరిశ్రమ..

తెలంగాణలో పదకొండు చక్కెర కర్మాగారాలున్నాయి. ఇందులో పది మాత్రమే పనిచేస్తున్నాయి. బోధన్, మెదక్, మెట్‌పల్లి ఫ్యాక్టరీలు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ పరిశ్రమల ద్వారా దాదాపు లక్ష 50 వేల మంది ఉపాధి పొందుతున్నారు. 2017లో 34,775 హెక్టార్లల్లో చెరకును వేశారు. ఈ ఏడాది చెరకు ఉత్పత్తి ద్వారా చక్కెర పరిశ్రమ ఆశాజనకంగానే ఉంది. సీమాంధ్ర పాలకుల వివక్ష కారణంగా ఈ పరిశ్రమలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో పరిస్థితి మెరుగుపడింది.

మొరాయించిన మెట్రో రైలు

- అకస్మాత్తుగా నిలిచిన సేవలు
- నిరాశలో ప్రయాణికులు



హైదరాబాద్ సిటీ, డిసెంబరు 31(మనం న్యూస్): సెలవు దినానికి తోడు డిసెంబరు 31 కలిసి రావడంతో మెట్రోకు ప్రయాణికులు పోటెత్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న మెట్రో రైల్లో ఆనందంగా ప్రయాణం చేద్దామనుకున్నారు. అయితే, సాంకేతిక సమస్య కారణంగా మెట్రో నిలిచిపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. ఆదివారం నాడు మెట్రో రైల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో సుమారు 2 గంటలపాటు సర్వీసులు నిలిచిపోయాయి. సర్వీసుల నిలిపివేతకు సంబంధించి కనీస సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అకస్మాత్తుగా ప్రకాశ్‌నగర్ పాకెట్ పార్కింగ్‌లో మెట్రోను అధికారులు నిలిపేశారు. దీంతో నాగోల్-అమీర్‌పేట మధ్య మెట్రో సేవలు నిలిచిపోయాయి. రైళ్లు నిలిచిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇదిలా ఉంటే మరో లైన్‌లో మాత్రం రైళ్ల రాకపోకలు జరిగాయి. ఈ సందర్భంగా మెట్రో యాజమాన్యం తొందరపాటు చర్యలతో మెట్రోరైల్‌ను ప్రారంభించిందని నిపుణులు విమర్శించారు. సౌకర్యాల కల్పనలో కానీ, జాగ్రత్తలు తీసుకోవడంలో కానీ అవసరమైన చర్యలు తీసుకోకుండానే సేవలు ప్రారంభించారని పేర్కొన్నారు. తాజాగా ఏర్పడిన సాంకేతిక సమస్యలు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.

మందుబాబులకు మేమున్నాం..

- అర్ధరాత్రి దాకా మెట్రో సర్వీసులు

హైదరాబాద్ సిటీ, డిసెంబరు 31(మనం న్యూస్): కొత్త సంవత్సరానికి మెట్రో కొత్తగా స్వాగతం పలికింది. రోజూ రాత్రి పదిన్నర వరకే సేవలందించే మెట్రో.. ఆదివారం మాత్రం అర్ధరాత్రి దాటాక రెండు గంటలపాటు సర్వీసులను తిప్పింది. కొత్త సంవత్సర వేడుకలను మిత్రులతో కలిసి జరుపుకునేందుకు అర్ధరాత్రి దాటినా ప్రయాణాలు చేసే యువత కోసం ఈ ప్రత్యేక సర్వీసులను తిప్పినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఈమేరకు ఏర్పాట్లు చేసుకుని పాటు సర్వీసుల పొడిగింపుపై ఆదివారం సాయంత్రమే అధికారులు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మెట్రో రైళ్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాటు చేశామన్నారు.

ఉచితంగా ఇంటికి చేరుస్తాం..

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం మత్తులో జోగిన వారిని తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్(టీఎఫ్‌డబ్ల్యూడీఏ) ఉచితంగా క్యాబ్‌లలో ఇంటికి చేర్చింది. వేడుకల నేపథ్యంలో దురదృష్టవశాత్తు సంభవించే ప్రమాదాలను నివారించేందుకు మూడేళ్లుగా ఉచిత క్యాబ్ సేవలను అందిస్తున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. ఉచిత క్యాబ్ సేవలను అందిస్తున్న 'టీఎఫ్‌డబ్ల్యూడీఏ'ను పోలీసులు సహా పలువురు అభినందిస్తున్నారు.

సమంత సై.. సమాధానం నై

- చేనేత స్టోర్‌పై సర్కారు మౌనం
- ప్రతిపాదనకు స్పందన నిల్
- ఇంతవరకు లభించని ఆమోదం
- స్వచ్ఛందంగా నటి ప్రమోషన్
- ఉచితంగా సేవ చేస్తానన్నా.. ఊహూ
- కేటీఆర్ సాబ్... జర దేఖియే



హైదరాబాద్, డిసెంబరు 31: తెలంగాణలో సుసంపన్నంగా ఉన్న చేనేతను ప్రోత్సహించడానికి ప్రముఖ హీరోయిన్ అక్కినేని సమంత స్వయంగా ముందుకొచ్చి ప్రతిపాదన చేసినా.. సర్కారు నుంచి ఎలాంటి స్పందన ఇంతవరకు లేదు. తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సొసైటీ (టీఎస్‌సీవో)తో కలిసి బంజారాహిల్స్‌లో ఒక స్టోర్స్ పెడతానని సమంత పంపిన ప్రతిపాదన ఇంకా పెండింగులోనే ఉంది. ఎవరూ అడక్కుండా తనంతట తానే చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ చేనేత ఫ్యాషన్లను ప్రోత్సహిస్తున్న సమంత లాంటి నటి ఇంతవరకు ఎవరూ లేరనే చెప్పాలి. అలాంటి నటి స్వయంగా ముందుకొచ్చి ప్రభుత్వంతో కలిసి ఒక స్టోర్ తెరుస్తానంటే.. ప్రభుత్వ అధికారులు మాత్రం ఆ ప్రతిపాదన అంత 'లాభదాయకం' కాదని ఊరుకున్నట్లు సమాచారం. నటి సమంత నుంచి ప్రతిపాదన వచ్చిన విషయం వాస్తవమేనని చేనేత, జౌళి, అప్పెరల్ ఎగుమతి పార్కుల డైరెక్టర్ శైలజా రామయ్యర్ అన్నారు. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రభుత్వంతో కలిసి ఒక సిగ్నేచర్ స్టోర్ ఏర్పాటు చేస్తానంటూ సమంత చేసిన ప్రతిపాదన సిద్ధంగా ఉంది గానీ, దాన్నింకా ఆమోదించలేదని ఆమె చెప్పారు. ఆమె ప్రతిపాదన ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లింది. పైపెచ్చు, దానికి సమంత ఎలాంటి నిబంధనలు, షరతులు కూడా పెట్టలేదట. కేవలం ఒక జాయింట్ వెంచర్ స్టోర్ పెడతానని మాత్రమే చెప్పారు. అంతేకాదు, భవనంలో ఒక ఫ్లోర్ మొత్తం ఇచ్చినందుకు అద్దె కూడా కడతానని ఆమె ముందుకొచ్చారు. ఇప్పటికే చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందున ఉచితంగానే తన సేవలు అందిస్తానని సమంత చెప్పారట. 2017 ఫిబ్రవరి నెలలో సమంత స్వయంగా.. చేనేత శాఖ మంత్రి కేటీ రామారావును కలిసి చేనేతను ప్రమోట్ చేస్తానని తెలిపారు. పోచంపల్లి, గద్వాల చీరల నేతలో కొన్ని మార్పులు సూచించి, అలా చేస్తే వాటికి గిరాకీ పెరుగుతుందని కూడా ఆమె చెప్పారు. అంతకుముందు మంత్రి కేటీఆర్ అధికారులంతా కూడా చేనేతను ప్రోత్సహించాలని సూచించారు. స్వయంగా తాను కూడా వారంలో ఒకరోజు చేనేత చొక్కాలే ధరిస్తూ వచ్చారు. కానీ సమంత ప్రతిపాదనను మాత్రం ఇంతవరకు ఎందుకు ఆమోదించలేదన్న విషయం తెలియడం లేదు. సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించాలని సమంత అభిమానులు, చేనేత అభిమానులు కోరుతున్నారు.

బ్యాడ్ లోన్స్: భారత్ కంటే
4 దేశాలే ముందు

రుణాల చెల్లింపు సక్రమంగా లేని దేశాల జాబితాలో భారత్ కంటే నాలుగు ప్రధాన దేశాలు మాత్రమే ముందున్నాయని రేటింగ్స్ ఏజెన్సీ కేర్ తెలిపింది. మన బ్యాంకులిచ్చిన రుణాల్లో 9.85 శాతం మేర తిరిగి రావడం కష్టం అవుతోందని స్పష్టం చేసింది. నిరర్థక ఆస్తుల విషయంలోనూ యూరోపియన్ యూనియన్ దేశాలైన పోర్చుగల్, ఇటలీ, ఐర్లాండ్, గ్రీస్, స్పెయిన్ మాత్రమే మన కంటే ముందున్నాయి. రుణాల చెల్లింపు సక్రమంగా లేని దేశాల జాబితాలో గ్రీస్, ఇటలీ, పోర్చుగల్, ఐర్లాండ్ మాత్రమే భారత్ కంటే ముందున్నాయి. స్పెయిన్ కూడా భారత్ కంటే మెరుగ్గా ఉండటం గమనార్హం.



రుణాల చెల్లింపులో జాప్యం చేస్తున్న బాకీదారుల్ని డిఫాల్టర్ల జాబితాలో చేర్చాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ గతంలో బ్యాంకులను ఆదేశించారు. అప్పటి నుంచే భారతీయ బ్యాంకులు చెల్లింపులు సక్రమంగా లేని రుణాలను నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా గుర్తించడం ప్రారంభమైంది. ఎన్‌పీఏల వల్ల బ్యాంకుల మూలధనం తగ్గడంతోపాటు దీర్ఘకాలిక ప్రాజెక్టులకు రుణాలిచ్చే సామర్థ్యం తగ్గుతుందని కేర్ చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవీస్ తెలిపారు.

రుణాల చెల్లింపు సక్రమంగా లేని దేశాల్లో ఆస్ట్రేలియా, యూకే, హాంగ్ కాంగ్, కెనడా, దక్షిణ కొరియా చివరి వరుసలో ఉన్నాయి. అభివృద్ధి చెందుతోన్న చైనా, అర్జెంటీనా, చిలీల్లోనూ ఇది 1–2 శాతం మధ్యలోనే ఉంది. రుణాలు సక్రమంగా చెల్లించకపోవడాన్ని (బ్యాడ్ లోన్స్) భారత్ సీరియస్‌గా తీసుకోవాలని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.



తేయాకు తోటల్లో చిగురిస్తున్న ఆశలు

● మళ్లీ తోటల్లోకి వస్తున్న కార్మికులు ● తోటల్లో నెలకొంటున్న సాధారణ పరిస్థితులు

కోల్‌కతా, డిసెంబరు 31:సమస్యలతో సతమతమవుతున్న డార్జిలింగ్ తేయాకు పరిశ్రమ కొత్త ఏడాదిపై ఆశలతో 2017కి వీడ్కోలు పలికింది. గత ఏడాది దానికి నిరుత్సాహంగానే గడిచింది. కనిష్ఠ దిగుబడులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత కొద్ది ఏళ్లలో వార్షిక సగటు ఉత్పత్తి 8.5 మిలియన్ కిలోలు కాగా, 2017లో అది సుమారుగా 30 లక్షల కిలోల మేరకు ఉండవచ్చని అంచనా. గతంలో కూడా ఒకసారి ఇలాగే 2011లో సుమారు 70 లక్షల కిలోల ఉత్పత్తి మాత్రమే నమోదైంది. దానికి అప్పట్లో వాతావరణ మార్పును కారణంగా చెప్పారు. తిరిగి టీ ఉత్పత్తి 2018 మార్చికన్నా ముందు మొదలయ్యే అవకాశం లేదు. మొదట తేయాకు ఆకులను తుంపే పని ప్రారంభం కావాలి. ఆందోళనల సమయంలో పరిశ్రమ మూత పడినపుడు తేయాకు మొక్కలు బాగా గుబుర్లుగా పెరిగాయి. మొత్తానికి, ఎక్కువ ధర పలికే డార్జిలింగ్ టీ ఉత్పత్తిలో కాస్త జాప్యం చోటుచేసుకునే అవకాశం ఉంది. తేయాకు పొద సగటున 70 ఏళ్ళు బతుకుతుంది. డార్జిలింగ్ ప్రాంతంలో ఇవి పెద్ద వయసుకు చేరుకున్నాయి. వాతావరణ మార్పు కూడా ప్రభావం చూపుతోంది. తేయాకు తోటలను పెంచే ఇతర ప్రాంతాల నుంచి ఎదురవుతున్న పోటీ కూడా డార్జిలింగ్ టీ ప్రాభవాన్ని తగ్గిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్న గోర్ఖా జన్ ముక్తి మోర్చా మూడున్నర నెలల ఆందోళనతో డార్జిలింగ్ ప్రాంతంలో ప్రీమియం టీ ఉత్పత్తి గత ఏడాది జూన్–సెప్టెంబరు నెలల మధ్య నిలిచిపోయింది. తేయాకు తోటల్లో 2017 అక్టోబరు నుంచి మాత్రమే తిరిగి కార్యకలాపాలు మొదలయ్యాయి. ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రాసిక్యూట్ చేస్తారేమోనని చాలా మంది కార్మికులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కొంత కాలం నుంచి మాత్రమే టీ ఎస్టేట్లలో సాధారణ పరిస్థితులు తిరిగి కనిపిస్తున్నాయి. ''తేయాకు తోటల యజమానులు కొత్త పంటకు సన్నద్ధమవుతున్నారు. కార్మికుల సమీకరణపై మొదట్లో ఎదురైన సమస్యలను అధిగమించాం'' అని డార్జిలింగ్ టీ అసోసియేషన్ ఉన్నత కార్యదర్శి కౌశిక్ బసు చెప్పారు. డార్జిలింగ్ లో 17,800 హెక్టార్ల వైశాల్యంలో 87 టీ ఎస్టేట్లు ఉన్నాయి. ఎస్టేట్ గిడ్డంగులలో ఉన్న టీని తోటల యాజమాన్యాలు వేలం పాటలకు తెచ్చాయి. మొత్తంమీద,



16,455 కిలోల డార్జిలింగ్ టీ అమ్మకానికి వచ్చిందని కలకత్తా టీ ట్రేడర్స్ అసోసియేషన్ జె. కల్యాణసుందరం చెప్పారు. 2017 సంవత్సరపు కడపటి వేలంలో టీ కిలో సగటున రూ. 297 ధర పలికింది. సుమారుగా 80,000 కిలోల టీ అమ్మకానికి వచ్చింది. ఆందోళన లతో మూతపడడం వల్ల పరిశ్రమ రూ. 500 కోట్ల వరకు నష్టపోయిం ది. పంటను సుమారు 70 శాతం కోల్పోయింది. తేయాకుకు సంబంధిం చి రెండవ పంట జూన్–ఆగస్టు నెలల మధ్య చేతికి అందుతుంది. మొదటి పంట ఫిబ్రవరి నుంచి చేతికందడం మొదలవుతుంది. గ్రాంట్లు, తక్కువ వడ్డీకి రుణాల రూపంలో డార్జిలింగ్ తేయాకు పరిశ్రమ పున రుద్ధరణకు తోడ్పడ వలసిందని కేంద్రానికి టీ బోర్డు విజ్ఞప్తి చేసింది.

250 కోట్లు సేకరించిన
శ్రీకాళహస్తి పైప్స్

హైదరాబాద్, డిసెంబరు 31: శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ ప్లేస్ మెంట్ (క్యూ.ఐ.పి) ద్వారా రూ. 250 కోట్లు సమీకరించింది. నీటి సరఫరాలో ఉపయోగించే డక్ టైల్ ఇనుప గొట్టాలను తయారు చేసే కంపెనీగా ఇది ప్రసిద్ధికెక్కింది. కంపెనీ సేకరించిన నిధులకుగాను ఇన్వెస్టర్లకు రూ. 10 ముఖ విలువ కలిగిన 69,34,812 షేర్లను రూ. 350.50 ప్రీమియంతో కలుకలుపుకొని షేర్ ఒక్కింటికి రూ. 360.50 చొప్పున జారీ చేయనుంది. కంపెనీ వస్తూత్పత్తి కేంద్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉంది. అక్కడ డక్ టైల్ ఇనుప గొట్టాల, కోక్ ఓవెన్, మినీ బ్లాస్ట్ ఫర్నేస్, సింటెర్, సిమెంటు ప్లాంట్లు

INSPIRING GROWTH
SRIKALAHASTHI PIPES

ఉన్నాయి. కాప్టీవ్ పవర్ ప్లాంట్, తోపాటు వ్యర్థ నీటి శుద్ధి సదుపాయాలు కూడా ఉన్నాయి. డక్ టైల్ పైపుల తయారీలో కంపెనీకి 15 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. కంపెనీ ఉత్పాదక సామర్థ్యాన్ని 2017 ఆర్థిక సంవత్సరం కడపటి త్రైమాసికంలో ఏడాదికి 225,000 టన్నుల నుంచి 300,000 టన్నులకు పెంచుకుంది. ఉత్పాదక సామర్థ్యాన్ని కంపెని సుమారు 90 శాతం వరకు వినియోగించుకుంటోంది. కంపెనీ 2017 సెప్టెంబరుతో ముగిసిన అర్ధ సంవత్సరంలో పన్నుల అనంతరం రూ. 74.05 కోట్ల లాభాన్ని గడించింది. భవిష్యత్ వ ద్ధికి విస్తరణ పథకాలను కంపెనీ అన్వేషిస్తోంది.

2017లో భారత్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలికిన కార్లు

2017 సంవత్సరం భారత వాహన పరిశ్రమను ఎన్నో ఆటు పోట్లకు గురి చేసింది. ఇండియన్ మార్కెట్ ఊహించని కార్లు మరియు బైకులు విడుదలైతే, మరి కొన్ని ఆటోమొబైల్ ట్రెండ్స్‌నే మార్చేశాయి. వీటి మధ్య భారత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు వాహన పరిశ్రమను అతలాకుతలం చేసింది.

ఎన్ని మార్పులు సంభవించినా... ప్రతి ఆటోమొబైల్ ప్రేమికుడు మాట్లాడుకునే అంశాలు రెండే... బాగా సక్సెస్ సాధించిన బైకులు మరియు కార్ల గురించి...? కానీ ఎంతో కాలం శ్రమించి, వ్యయప్రయాసలతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు రూపొందించిన మోడళ్లు ఆదిలోనే ఫెయిల్యూర్‌గా నిలిచి మార్కెట్‌కు శాశ్వతంగా దూరమయ్యాయి.

మారుతి సుజుకి రిట్జ్



మారుతి సుజుకి రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ కారును 2009లో మార్కెట్లోకి పరిచయం చేసింది. తరువాత విపణిలో బెస్ట్ సెల్లింగ్ కారుగా ఉన్న స్విఫ్ట్‌గా అత్యుత్తమ ప్రత్యామ్నాయ ఎంపికగా నిలిచింది. ఇది విడుదలైన రోజుల్లో మారుతి మంచి సేల్స్ సాధించిపెట్టింది. అయితే, కాలం ముందుకెళ్లేకొద్దీ రిట్జ్ డిజైన్‌కు వయసైపోవడంతో సేల్స్ కాస్త నెమ్మదించాయి. ఎనిమిదేళ్ల తరువాత రిట్జ్ కారును శాశ్వతంగా మార్కెట్ నుండి తొలగించింది.

హ్యుందాయ్ ఐ10



దక్షిణ కొరియా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ కారును 2007లో తొలిసారి విడుదల చేసింది. తరువాత 2013లో గ్రాండ్ ఐ10 కారును లాంచ్ చేసింది. అప్పటికే అమ్మకాల్లో ఉన్న ఐ10 స్థానాన్ని గ్రాండ్ 10 భర్తీ చేస్తుందని అందరూ భావించారు. కానీ, రెండింటిని వేర్వేరు మోడళ్లుగా విక్రయించింది. ఐ10 ఎంట్రీ లెవల్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ మీద రోజురోజుకీ డిమాండ్ తగ్గిపోవడంతో, మార్చి 2017లో విపణి నుండి పూర్తిగా తొలగించాలని హ్యుందాయ్ నిర్ణయం తీసుకుంది.

రెనో పల్స్



ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో ప్యాసన్ ఫర్ లైఫ్ అనే ట్యాగ్ లైన్‌తో ఫ్రెంచ్ స్టైల్ మోడళ్లను ఇండియన్ మార్కెట్లో పరిచయం చేస్తూ వచ్చింది. అయితే, ఇండియన్ కస్టమర్ల అభిరుచి చాలా భిన్నమని తెలుసుకొని ఆశించిన ఫలితాలు సాధించని మోడళ్లను లైనప్ నుండి తొలగిస్తూ వచ్చింది. అందులో ఒకటి రెనో పల్స్ హ్యాచ్‌బ్యాక్. నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ డిజైన్ ప్రేరణతో 2012 పల్స్ కారును రెనో తొలిసారిగా లాంచ్ చేసింది. అయితే కస్టమర్ల ద ష్టిని ఆకర్షించడంలో విఫలమైన పల్స్ మోడల్‌ను 2017లో రెనో మార్కెట్ నుండి దూరం చేసింది.

షెవర్లే బీట్

2017లోని అతి పెద్ద ఆటోమొబైల్ న్యూస్‌లో జనరల్ మోటార్స్ ఒకటి. అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం జనరల్ మోటార్స్ దేశీయంగా షెవర్లే పేరుతో కార్యకలాపాలు సాగించేది. జనరల్ మోటార్స్ ఆశించిన ఫలితాల సాధనలో షెవర్లే విఫలం చెందడంతో దేశీయ మార్కెట్ నుండి వైదొలగింది. ఈ నిర?యంతో షెవర్లే విక్రయించే మోడళ్లు కూడా మార్కెట్‌కు దూరమయ్యాయి.

షెవర్లే ఇండియన్ మార్కెట్‌కు దూరం చేసిన కార్లలో బీట్ హ్యాచ్‌బ్యాక్ ఒకటి. 2010లో లాంచ్ అయిన బీట్ ఎంతో మంది ఇండియన్స్‌కు ఒక ఫేవరెట్ మోడల్‌గా నిలిచింది. బీట్ ఎన్ని విక్రయాలు సాధించినా ఒక్క మోడల్‌తోనే కంపెనీ మొత్తాన్ని నెట్టుకురావడం సాధ్యం కాదు కాబట్టి షెవర్లే బీట్ 2017లో భారత్‌కు వీడ్కోలు పలికింది.

రెనో స్కాలా



పల్స్ హ్యాచ్‌బ్యాక్‌తో పాటు స్కాలా సెడాన్‌ను కూడా మార్కెట్ నుండి తొలగించింది. నిస్సాన్ సన్నీ ఆధారంగా రెనో అభివృద్ధి చేసిన స్కాలా సెడాన్ కారును 2012లో విపణిలోకి ప్రవేశపెట్టింది. పల్స్ తరహాలోనే స్కాలా రెనో ఇండియాకు పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో, అక్టోబర్ 2017లో మార్కెట్ నుండి తొలగించింది.నిస్సాన్ సన్నీలోని అవే సాంకేతిక అంశాలతో, డిఫరెంట్ ఎక్స్టీరియర్ డిజైన్ స్టైల్లో వచ్చినప్పటికీ, కనీసం నిస్సాన్ సన్నీ తరహా ఫలితాలు సాధించలేకపోయింది. పాత డిజైన్ పద్ధతులతో అభివ ద్ధి చేసిన పల్స్ మరియు స్కాలా కార్లను ఒకేసారి మార్కెట్‌కు దూరం చేసింది.

షెవర్లే క్రుజ్

షెవర్లే ఇండియన్ మార్కెట్లోకి అత్యంత శక్తివంతమైన క్రుజ్ సెడాన్ కారును 2009లో లాంచ్ చేసింది. అప్పటి నుండి షెవర్లే ఇందులో డిజైన్, ఇంజన్ మరియు ఫీచర్ల పరంగా పలుమార్లు అప్‌డేట్స్ చేసింది.

ధరకు తగ్గ విలువలతో, పెద్ద పరిమాణంలో ఉన్న మోస్ట్ పవర్‌ఫుల్ సెడాన్ కారుగా పేరుగడించింది. ఆటోమొబైల్ ఔత్సాహికుల్లో పర్ఫామెన్స్ కార్ల పరంగా షెవర్లే క్రుజ్ పాపులర్ మోడల్‌గా నిలిచింది. అయితే, షెవర్లే ఇండియన్ మార్కెట్‌కు గుడ్ బై చెప్పినపుడు క్రుజ్ మోడల్‌ను కూడా తనవెంట తీసుకెళ్లిపోయింది.

స్కోడా యెటి



చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన స్కోడా ఆటో తమ తొలి ఎస్‌యూవీని యెటి పేరుతో 2010లో లాంచ్ చేసింది. అత్యుత్తమ ఆఫ్ రోడింగ్ లక్షణాలతో ధరకు తగ్గ విలువలతో ప్రవేశపెట్టింది. అయితే, దేశీయంగా మంచి సేల్స్ సాధించడంలో విఫలం చెందింది. స్కోడా యెటి మన మార్కెట్లో ఫెయిల్ అవ్వడానికి గల ప్రదాన కారణం, యెటి ఎస్‌యూవీ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. ధరకు దాని పరిమాణానికి ఎలాంటి పొందన ఉండదు. మరో ప్రయత్నంగా ఒకసారి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసినా లాభం లేకపోవడంతో, మే 2017లో మార్కెట్ నుండి తొలగించింది.

రెనో కొలియోస్



రెనో ఇండియా కొలియోస్ ప్రీమియమ్ ఎస్‌యూవీని 2011లో భారీ అంచనాలతో ప్రవేశపెట్టింది. దిగుమతి చేసుకుని విక్రయించిన ఈ కొలియోస్ ఎస్‌యూవీ ధర 20 లక్షలకు పైబడి ఉండటంతో ఆశించిన సేల్స్ సాధించలేకపోయింది.చూడటానికి పెద్దగా ఉన్నప్పటికీ, చెల్లించిన ధరకు వ్యాల్యూ చేయకపోవడం, ఇదే ధరల శ్రేణిలో ఇతర మోడళ్ల నుండి పోటీ తీవ్రమవ్వడంతో చేసేదిలేక 2017లో పల్స్ మరియు స్కాలా కార్లతో కొలియోస్ ఎస్‌యూవీని కూడా తొలగించింది.

హ్యుందాయ్ శాంటా ఫి



హ్యుందాయ్ మోటార్స్ అత్యంత ఖరీదైన ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా శాంటా ఫి ఎస్‌యూవీని 2010లో లాంచ్ చేసింది. ఆ తరువాత 2014లో అప్‌డేటెడ్ వెర్షన్ శాంటా ఫి ఎస్‌యూవీని రీలాంచ్ చేసింది.

30 లక్షల ధరల శ్రేణిలో ఉండటంతో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఎన్నో మోడ్రన్ ఎస్‌యూవీలతో పోటీని ఎదుర్కోలేకపోయింది. డిజైన్ పాతదైపోవడం మరియు సేల్స్ భారీగా పతనమవ్వడంతో ఏట్టకేలకు 2017లో మార్కెట్ నుండి తొలగించింది.

టాటా సఫారీ డైకార్




దేశీయ విభిన్న వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ 1998లో లాంచ్ చేసిన సఫారీ ఎస్‌యూవీని 2017లో మార్కెట్ నుండి తొలగించింది. 1998 నుండి 2017 వరకు ఆటోమొబైల్ ట్రెండ్స్ మరియు కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ చేస్తూ వచ్చింది. టాటా మోటార్స్ సఫారీ స్టార్మ్ వాహనాన్ని 2012లో విడుదల చేసినప్పటికీ, పాత మోడల్ 2017 వరకు మార్కెట్లోనే ఉంది. అయితే, 2018 నుండి కొత్త ఎస్‌యూవీలను ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో పాత మోడళ్ల ప్రక్షాళనలో భాగంగా సఫారీ డైకార్ ఎస్‌యూవీని తమ లైనప్‌ను తొలగించింది.


హోండా మొబీలియో




జపాన్ దిగ్గజం హోండా మోటార్స్ తమ తొలి ఎమ్‌పీవీ వాహనాన్ని 2014లో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. భారీ అంచనాలతో వచ్చిన 7–సీటర్ వెహికల్ క్లిక్ అవ్వలేదు. డిజైన్, ఎంట్రీ లెవల్ వేరియంట్లో కనీస ఫీచర్లు లేకపోవడం మరియు టయోటా, మారుతి నుండి పోటీ తీవ్రమవ్వడంతో ఫెయిల్ అయ్యింది.

సేల్స్ చాలా దారుణంగా నమోదవ్వడంతో జూలై 2017లో మొబీలియో ఎమ్‌పీవీని మార్కెట్ నుండి తొలగించడం తప్పలేదు. రెడా కొత్తగా ప్రవేశపెట్టాలని భావించిన మోడళ్ల కోసం మార్గం సుగమం చేసేందుకు విడుదలైన అనతి కాలంలోనే మార్కెట్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలికింది.







సంక్రాంతికి ముందే నవక్రాంతి

రేపటి నుంచి 'జన్మభూమి-మాఊరు' ఉత్సవాలు.. రాష్ట్రంలో 10 రోజులు పండుగ

- ఎక్కడున్నా సొంత గ్రామానికి రండి
- పుట్టిన నేల రుణం తీర్చుకోండి: సీఎం
- నూతన సంవత్సర శుభాకాంక్షలు



అమరావతి, డిసెంబరు 31 (మనం ప్రతినిధి): సంక్రాంతి పండుగకు ముందే 'జన్మభూమి-మాఊరు' పేరుతో నవక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పండుగకు 10 రోజుల ముందే రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో క్రీడా సంబరాలకు నాంది పలుకుతున్నామని చెప్పారు. సంక్రాతికి మూడు రోజులు సంబరాలైతే.. జన్మభూమి-మాఊరు కార్యక్రమం పేరుతో ప్రభుత్వం 2వ తేదీ నుంచి 10 రోజులు పండుగలను నిర్వహిస్తోందన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన తెలుగు ప్రజలు ఎక్కడెక్క డున్నా స్వగ్రామానికి తరలి వచ్చి ఈనెల 2వ తేదీ ప్రారంభం కానున్న జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలు నూతన సంకల్పాన్ని తీసుకోవాలని సూచించారు. పుట్టిన నేల రుణం తీర్చుకోవాలని, పల్లెల్లో నవక్రాంతులు నింపాలని విజ్ఞప్తి చేశారు. 16 వేల కోట్ల ద్రవ్యలోటుతో 42 నెలల క్రితం నవ్యాంధ్ర ప్రయాణం ప్రారంభమైందని, దశాబ్దాలుగా నినాదంగా మోగిన నదుల అనుసంధానాన్ని పట్టిసీమ ద్వారా నిరూపించామని చంద్రబాబు అన్నారు. కృష్ణానది ఎగువ ప్రాజెక్టుల నుంచి చుక్కనీరు రాని తరుణంలో పట్టిసీమ ద్వారా గోదావరి నదీ జలాలను ప్రకాశం బ్యారేజీకి తీసుకువచ్చామన్నారు. మూడేళ్లుగా పట్టిసీమ గోదావరి జలాలతో కృష్ణాడెల్టాలో 18 వేల కోట్ల విలువైన పంట రైతుల ఇంటికి చేరిందని, గోదావరి సారవంతమైన నీటితో కృష్ణా డెల్టా రైతులు అధిక దిగుబడులు సాధించారని చెప్పారు. రైతాంగం కళ్లలో ఆనందాన్ని చూసి, ఇటీవల ప్రకాశం బ్యారేజీ 60 ఏళ్ల ఉత్సవాల్లో పాల్గొన్నందుకు తానెంతో గర్వించానని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి నిరంతర శ్రమతో, పటిష్ఠ వ్యూహంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగు వారందరికీ 2018 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా ఏపీ

- ఖర్చులు తక్కువ, దిగుబడులు ఎక్కువ
- సేంద్రీయ ఆహారంతో ఆయుష్షు పెంపు
- పాలేకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: బాబు

గుంటూరు, డిసెంబరు 31 (మనం ప్రతినిధి): రసాయన ఎరువుల వాడకం పెరిగిన దృష్ట్యా, ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ఆదివారం నాగార్జున యూనివర్సిటీ ఎదుట బైబిల్ మిషన్ ప్రాంగణంలో వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ నేతృత్వంలో ''ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ'' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమం జనవరి 8వ తేదీ వరకు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 2018 సంవత్సరాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి సేద్య సంవత్సరంగా నామకరణం చేస్తున్నామని ప్రకటించారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేయాలన్నారు. మన శరీరం బాగుంటే ఏపనినైనా సునాయాసంగా చేయొచ్చని, అలానే భూమి కూడా శక్తిమంతంగా ఉంటేనే ఏ పంటనైనా పండించవచ్చన్నారు. సుభాష్ పాలేకర్‌ను ఆశాజ్యోతి, వెలుగురేఖగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. మరికొన్ని సంవత్సరాల్లో ప్రకృతి వ్యవసాయానికి కేరాఫ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలన్నారు. 1,50,000 ఎకరాల్లో పైసా పెట్టుబడి లేకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ''నేడు వైద్యానికి చాలా మంది ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు. సేంద్రీయ ఆహారంతో ఆయుష్షు పెరుగుతుంది. ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచమంతటా డిమాండ్ ఉంది. పెట్టుబడులు తగ్గాలంటే ప్రకృతి వ్యవసాయం మినహా మరో మార్గం లేదు. రాష్ట్రాన్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయంగా మార్చడమే లక్ష్యం'' అని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు.



జనసేన సభ్యత్వం ప్రారంభం

- స్వీకరించిన పవన్ కల్యాణ్
- త్వరలో రెండు రాష్ట్రాల్లో నమోదు

హైదరాబాద్, డిసెంబరు 31 (మనం న్యూస్): జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఆదివారం హైదరాబాద్‌లోని జనసేన పరిపాలన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ తొలి సభ్యత్వం స్వీకరించారు. కొంతమంది ముఖ్యనేతలకు ఆయన సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. త్వరలోనే రెండు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. పవన్ తన అభిమానులు, పార్టీ కార్యకర్తలతో గత మూడు రోజులుగా భేటీ అవుతున్నారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను కార్యకర్తలకు వివరించినట్టు జనసేన పార్టీ మీడియా హెడ్ హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ వక్తలు, కంటెంట్ రైటర్లు, విశ్లేషకులు, సమన్వయకర్తలుగా పనిచేయడానికి ముందుకొచ్చిన వారికి జనవరి నుంచి హైదరాబాద్‌లో శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు హరిప్రసాద్ వెల్లడించారు. ముందుగా మహిళలు, సీనియర్ సిటిజన్లకు ఈ నెల తొలి లేదా రెండో వారంలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.

నేటి నుంచి చంద్రన్న సంక్రాంతి కానుక

- జన్మభూమిలో 2 లక్షల కొత్త కార్డులు
- వీటికీ ఉచిత సరుకులు పంపిణీ

అమరావతి, డిసెంబరు 31 (మనం ప్రతినిధి): సంక్రాంతి పండగను పురస్కరించుకుని రేషన్ కార్డుదారులకు అందించే 'చంద్రన్న సంక్రాంతి కానుక' పంపిణీ సోమవారం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 43 లక్షల మందికి ఈ కానుక పంపిణీ చేస్తారు. ఈ నెల 15 వరకు రేషన్ దుకాణాల్లో ఈ కానుకలను అందజేస్తారు. చంద్రన్న కానుకలో గోధుమపిండి కిలో, పామాయిల్ అరలీటర్, బెల్లం అరకిలో, కందిపప్పు అరకిలో, శనగపప్పు అరకిలో, వందగ్రాముల నెయ్యి, చేతి సంచిలో పెట్టి ఆరు నిత్యావసర సరుకులను అందజేస్తారు. క్రిస్మస్ పండగ సందర్భంగా ఇప్పటికే దాదాపు 30శాతం మందికి కానుకను అందజేశారు. జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో రాష్ట్రంలో కొత్తగా సుమారు 2 లక్షల రేషన్ కార్డులు జారీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రేషన్ కార్డులకు చంద్రన్న సంక్రాంతి కానుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రన్న కానుకను చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభిస్తారు.


బెజవాడలో బుక్ ఫెస్టివల్

- నేడు ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి, సీఎం

విజయవాడ, డిసెంబరు 31 (మనం ప్రతినిధి): బుక్ ఫెస్టివల్‌కు విజయవాడ సర్వం సిద్ధమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం 29వ బుక్ ఫెస్టివల్‌ను ప్రారంభించనున్నారు. 11 రోజుల పాటు జరగనున్న ఈ ఫెస్టివల్‌లో దేశ వ్యాప్తంగా దాదాపు 198 ప్రచురణ కర్తలు, నిర్వాహకులు పాల్గొననున్నారు. 300 స్టాల్స్‌లో పుస్తక ప్రదర్శన చేయనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా ఇందులో పాలుపంచుకోంటోంది. విజయవాడతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బుక్ ఫెస్టివల్‌ను ఈ ఏడాది ప్రారంభించనున్నారు. నిరుడు విజయవాడతో పాటు ఆరు ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ ఏడాది బుక్ ఫెస్టివల్ నిర్వహణకు ప్రభుత్వం నుంచి రూ. 2కోట్లు సహకారం అందనుంది. బుక్ ఫెస్టివల్ జరిగే 11 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

దశల వారీగా ప్రభుత్వ భవనాలు

- జిల్లా కేంద్రాలలో ఆర్థిక శాఖ కార్యాలయాలు
- 66 సబ్ ట్రెజరీ ఆఫీసుల నిర్మాణం: యనమల



కాకినాడ, డిసెంబరు 31 (మనం బ్యూరో): ఆర్థిక సంస్కరణలలో భాగంగా రాష్ట్రంలో దశల వారీగా ప్రభుత్వ భవనాలను నిర్మించనున్నట్టు మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. 80 కోట్లతో జిల్లా కేంద్రాలలో ఆర్థిక శాఖ కార్యాలయ భవన సముదాయాలను, అలాగే 66 సబ్ ట్రెజరీ కార్యాలయాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఆదివారం కాకినాడ కోర్టు కాంపౌండు సమీపంలో 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్థిక శాఖ కార్యాలయ భవన సముదాయానికి శంఖుస్థాపన చేశారు. ఏడాదిలో నిర్మాణాన్ని పూర్తి చేయాల న్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఆర్థిక శాఖ కార్యాలయాలకు సొంత భవనాలు లేవని, అద్దె భవనాలలో కొనసాగించడం వల్ల ఆర్థికంగా భారమవుతుందని అన్నారు.

జిల్లా కేంద్రాలలో ఆర్థిక శాఖ కార్యాలయాలను ఒకేచోట ఏర్పాటు చేయడం వల్ల ఆర్థిక పరమైన లావాదేవీలు సులభతరం అవుతాయని యనమల చెప్పారు.

చినరాజప్ప న్యూఇయర్ శుభాకాంక్షలు

అమరావతి, డిసెంబరు 31 (మనం ప్రతినిధి): కొత్త సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రజలంతా సుఖసంతోషంతో జీవించా లని కోరుకుంటున్నాని ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్ప అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. దేశవిదేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు రాష్ట్రాభివృద్ధికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఏడాదిలో కొత్త ఆవిష్కరణలకు నాందిపలకాలని అన్నారు. 2017 మాదిరిగానే కొత్త సంవత్సరంలో కూడా శాంతి భద్రతలకు ప్రాధాన్యమిస్తూ నేరరహిత రాష్ట్రంగా ఏపీని దేశంలో తొలిస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. చంద్రబాబు చేపడుతున్న సంస్కరణలతో 2018లో ఏపీ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రెక్కింగ్‌లో తప్పిపోయిన విద్యార్థులు

నేవీ హెలికాప్టర్ గాలింపు.. ఆచూకీ లభ్యం



విశాఖపట్నం, డిసెంబరు 31 (మనం న్యూస్): విశాఖ సమీపంలోని సింహాచలం కొండపై ట్రెక్కింగ్‌కు వెళ్లిన విద్యార్థుల్లో కొందరు తప్పిపోయారు. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. నేవీ హెలికాప్టర్ రంగంలోకి దిగి కొండంతా జల్లెడ పట్టడంతో వారి ఆచూకీ దొరికింది. ఆదివారం ఉదయం సీతమ్మధారకు చెందిన 20 మంది విద్యార్థులు సింహాచలం కొండపైకి ట్రెక్కింగ్ వెళ్లారు. వారిలో ఆరుగురు తప్పిపోయారు. అటవీ ప్రాంతం కావడంతో వారి సెల్‌ఫోన్లు కూడా పనిచేయలేదు. దీంతో మిగిలిన 14 మంది ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును కలిసి విషయం చెప్పారు. ఆయన జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, నగర పోలీసు కమీషనర్ యోగానంద్‌లకు సమాచారం అందించారు. తప్పిపోయిన వారి కోసం వెంటనే 60 మంది పోలీసులను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. తూర్పు నావికాదళాధికారులకు సమాచారం అందించడంతో వారు హెలికాప్టర్‌తో గాలింపు చేపట్టారు. నేవీ సిబ్బంది కొండంతా జల్లెడ పట్టి విద్యార్థులను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు.

చేదెక్కనున్న చక్కెర!



ఏటా తగ్గుతున్న చెరుకు సాగు

- పంచదార ఉత్పత్తి తగ్గుముఖం
- ప్రభుత్వం నుంచి లేని ప్రోత్సాహం
- సాగుకు రైతన్నలు వెనకడుగు
- ఏడాది కష్టపడ్డా లాభాలు అంతంతే
- మూత పడుతున్న కర్మాగారాలు
- 40 లక్షల టన్నులు తగ్గిన దిగుబడి

విశాఖపట్నం రూరల్, డిసెంబరు 31 (మనం న్యూస్): దేశంలో పండించే ప్రధాన పంటల్లో చెరుకు ఒకటి. పంచదార ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ రెండో స్థానంలో ఉంది. కాగా ఏటా చెరుకు సాగు విస్తీర్ణం, పంచదార ఉత్పత్తి క్రమేణా తగ్గుముఖం పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పంచదార కొరత ఏర్పడటంతో పాటు ధరలు పెరిగే అవకాశముందని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్ 408.33 లక్షల టన్నులతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. భారత్ 258 లక్షల టన్నుల ఉత్పత్తితో రెండో స్థానంలో ఉంది. బ్రెజిల్‌లో చెరుకు రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తోంది. దీంతో వారు సాగుపై ఆసక్తి చూపుతున్నారు. కాగా దేశంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. ఇక్కడి ప్రభుత్వాలు చెరుకు సాగు రైతులపై శీతకన్ను వేస్తున్నాయి. రైతులకు ప్రభుత్వాల నుంచి తగిన సహకారం లేదు.

ఏడాది శ్రమించినా..

చెరుకు పండించాలంటే రైతులు ఏడాది పాటు కష్టపడాలి. శ్రమకు తోడు పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది. ఇతర వాణిజ్య పంటలు అయితే దాదాపు నాలుగు నెలలకు చేతికి వస్తాయి. చెరుకు పంట కోసం అయితే రైతులు ఏడాది ఎదురు చూడాలి. ఇంతటి వ్యయ, ప్రయాసలతో చెరుకు సాగు చేసినా ఆశించిన స్థాయిలో రైతులకు లాభాలు రావడం లేదు. చెరుకు సాగు చేయాలంటే ఎకరాకు 18 నుంచి 25 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. పంట బాగా వస్తే 20 టన్నుల వరకూ దిగుబడి వస్తుంది. కర్మాగారాల్లో టన్ను చెరుకు ధర 2300 పలుకుతోంది. ఏడాది కష్టపడితే, ఖర్చులు పోను రైతుకు ఎకరాకు 20 వేల కన్నా ఎక్కువ మిగలదు. ప్రకృతి వైపరీత్యాలకు పంట దెబ్బ తింటే లాభం సంగతి అటుంచి పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కు రాదు. దీంతో చెరుకు సాగుపై రైతులు ఆసక్తి చూపకపోవడంతో ఉత్పత్తి తగ్గుతోంది.



మూతపడుతున్న కర్మాగారాలు

పంచదార ఉత్పత్తి తగ్గడానికి చెరుకు సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు నష్టాలతో కర్మాగారాలు మూతపడుతుండటం మరో కారణం. చక్కెర కర్మాగారాల విషయంలో కూడా ప్రభుత్వ విధానాలు అనుకూలంగా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా అనేక కర్మాగారాలు మూతపడుతున్నాయి. ఈ కారణంగా 2015-16లో దేశ వ్యాప్తంగా 244.54 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి రాగా, 2016-17లో 205.60 లక్షల టన్నులకు పడిపోయింది. 2004-05 నుంచి గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే 57 నుంచి 67.6 శాతం ఉన్న ఉత్పత్తి.. 2016-17కు వచ్చేసరికి 54 శాతానికి పడిపోయింది. దేశ వ్యాప్తంగా 496 కర్మాగారాలు ఉండగా అత్యధికంగా మహారాష్ట్రలో 248 ఉన్నాయి. వీటిలో 105 మూతపడ్డాయి. ఆ తర్వాత ఎక్కువ కర్మాగారాలున్న ఉత్తరప్రదేశ్‌లో 145కి గాను 26 మూతపడ్డాయి. మూడవస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 30 ఉండగా, 9 మూత పడ్డా యి. తెలంగాణలో 11 కర్మాగారాల్లో 6 మూతపడ్డాయి. అలాగే అన్ని రాష్ట్రాలలో ఏటా కర్మాగారాలు మూతపడుతున్నాయి. దేశంలోని కర్మాగారాల ద్వారా 271 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మహారాష్ట్ర 75 మెగావాట్లతో ప్రధమ స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 23 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుంది. ఇక చక్కెర వినియోగంలోకి వస్తే ఏటా దేశంలో సుమారు 348.66 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుండగా 248 టన్నుల పంచదారను వినియోగిస్తున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి: రైతులు

25.16 లక్షల టన్నులు విదేశాలకు ఎగుమతి చేస్తుండగా, సుమారు 75 లక్షల టన్నులు గోదాముల్లో నిల్వ ఉంటోంది. కాగా ఈ ఏడాది ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే చక్కెర కొరత ఏర్పడటం, ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలతో కూడిన ప్రోత్సాహకాలు, రుణాలు అందించాలని చెరుకు రైతులు కోరుతున్నారు. అలాగే కర్మాగారాల స్థితి గతులపై దృష్టి సారించి, ఆర్థికసాయం అందించి చెరుకు పరిశ్రమను ఆదుకోవాలని కోరుతున్నారు.

నేను అండగా ఉంటా

- ప్రజలకు జగన్ భరోసా.. చిత్తూరులో పాదయాత్ర

చిత్తూరు, డిసెంబరు 31: చిత్తూరు జిల్లాలోని ఎద్దులవారిపల్లె, రేణుమాకులపల్లె క్రాస్, పరదేశీపల్లె క్రాస్, తూపల్లిక్రాస్‌లో ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ.. ప్రజలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 48వ రోజు ఆదివారం మూలపల్లిక్రాస్ నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభించారు. ఎర్రసానిపల్లె, ఎద్దులవారిపల్లె, కన్నెమడుగు, కె రామిగానివారిపల్లె, రేణుమాకులపల్లి క్రాస్ మీదుగా తిమ్మయ్యగారిపల్లి చేరుకున్నారు. అక్కడి నుంచి పరదేశిపల్లె, దాదంవారిపల్లి, తుపల్లి క్రాస్ మీదుగా ముదివేడు చేరుకుని అక్కడ యాత్ర ముగించారు.

2018 ఆనంద సంవత్సరం కావాలి

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2018 అభివృద్ధి, ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో, దేశ ప్రజలందరి జీవితాల్లో మంచి మార్పులకు దారి తీయాలని ఆయన కోరుకున్నారు.



S & D

యువకులు గర్వకారకులు



భారత టెన్నిస్‌లో పెరుగుతున్న ఆశాకిరణాలు

(క్రీడావిభాగం)

సింగిల్స్‌లో టాప్ ప్రత్యర్థులపై యువ ఆటగాళ్లు సంచలన విజయాలు సాధించడం భారత టెన్నిస్‌కు ఎనలేని బలాన్నిచ్చింది. ఈ ఏడాది రోహన్ బోపన్న గ్రాండ్ శ్లామ్ టైటిల్ గెలిచాడు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా భారత టెన్నిస్ అంత గొప్పగా కానీ అంత దిగజారుడుగా కానీ లేదు. మధ్యస్తంలో వేలాడుతోంది. కానీ యువకులు స్ఫూర్తిదాయక ఆటను ప్రదర్శించడం హర్షించదగ్గ విషయం. యుకీ భాంబ్రీ, రామ్‌కుమార్ రామనథాన్, సుమిత్ నాగాల్ తమ ఆటను తామే సవాల్‌గా తీసుకుని క్రీడాస్ఫూర్తితో విజయాలు సాధించారు. స్థిరంగా రాణిస్తూ, తమ శక్తిసామర్థ్యాలను గుర్తించిన వీరికి మరికొంత ప్రోత్సాహం అవసరం. కానీ దురదృష్టవశాత్తు అడ్మినిస్ట్రేటర్ల ప్రాధాన్యత లోపం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది సీజన్ అంతటిలో భారత్ రెండు చాలెంజర్ ఈవెంట్లకు మాత్రమే ఆతిథ్యమిచ్చింది. గత నెలలో ఒకటి పుణెలో, రెండో బెంగళూరులో జరిగాయి. పుణె చాలెంజర్‌లో యుకీ, బెంగళూరు చాలెంజర్‌లో నాగాల్ విజేతలుగా నిలిచారు. దీంతో వీరి ర్యాంకింగ్స్‌లో భారీ మార్పు చోటు చేసుకుంది. గాయాల నుంచి కోలుకున్న యుకీ ఈ ఏడాది 500లోపు ర్యాంక్‌తో ఈ ఏడాదిని ప్రారంభించాడు. స్థిరమైన ఆట తీరుతో సింగిల్స్‌లో 114 ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక 356వ ర్యాంక్‌తో ఈ ఏడాదిని ప్రారంభించిన నాగాల్ బెంగళూరు ఓపెన్ విజయం తర్వాత 90 స్థానాలు మెరుగుపరచుకుని ప్రస్తుతం 223వ ర్యాంక్‌లో ఉన్నాడు. పుణె ఫైనల్లో ఇద్దరు భారత టాప్ సింగిల్స్ ప్లేయర్స్ తలపడ్డారు. 142వ ర్యాంక్ ఆటగాడు రామ్‌కుమార్ ఫైనల్లో యుకీ చేతిలో ఓటమిపాలయ్యాడు. అయితే ఏడాదికి కనీసం ఐదు చాలెంజర్ టోర్నీలు నిర్వహించేందుకు ఏఐటీఏ ఎందుకు నిధులు సమీకరించడం లేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. భారత్‌లో టెన్నిస్‌కు నిధులు సమీకరించడం చాలా కష్టం. కానీ ఎమ్ఎస్ఎల్ టీఏ నిరంతరాయంగా కార్పొరేట్, ప్రభుత్వం మద్దతుతో నిధులను సమీకరిస్తోంది. మెన్స్ చాలెంజర్, డబ్ల్యూటీఏ టోర్నీ, ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో డేవిస్ కప్ కాకుండా ఎమ్ఎస్ఎల్ టీఏ ఆరు మహిళల ఈవెంట్లను నిర్వహించింది. అంతేకాకుండా దేశంలో ఐటీఎఫ్ పురుషుల ఫ్యూచర్స్ (ఎంట్రీ లెవెల్) టోర్నీలు తొమ్మిది, ఐటీఎఫ్ మహిళల టోర్నీలు ఆరు ఉన్నాయి.

ప్లేయర్స్ అవసరాలపై ఏఐటీఏ మూగనోము పాటిస్తోంది. అప్పడప్పుడు క్రీడా మంత్రిత్వ శాఖతో సమావేశాలు తప్ప నిధులను డిమాండ్ చేయలేకపోతోంది. టోర్నీలను నిర్వహించుకునేందుకు ఏఐటీఏనే నిధులు సమీకరించుకోవాలని మంత్రిత్వ శాఖ చెబుతోంది. అంతగా మద్దతు, టోర్నీలు లేకపోయినప్పటికీ యువకులు దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నారు. యూఎస్‌లో జరిగిన ఏటీపీ సిటీ ఓపెన్‌లో ప్రపంచ 22వ ర్యాంక్ ప్లేయర్ గెయిల్ మోన్‌ఫిల్స్‌కు యుకీ షాకిచ్చాడు. అలాగే టర్కీలో జరిగిన అంటల్య ఓపెన్‌లో ప్రపంచ 8వ ర్యాంక్ ప్లేయర్ డొమినిక్ థీమ్‌ను రామ్ కుమార్ ఓడించాడు. అలాంటి ప్రతిభను వాళ్లు మళ్లీ కనబరచలేదు కాదా అనే వాదన రావచ్చు. కానీ టాప్–50లోపు ర్యాంక్ సాధించే సత్తా తమకుందని వారు నిరూపించారు. వాళ్లకు సరైన మద్దతిస్తే.. ఫిజియోలు, కోచ్‌లను వారికి ఏర్పాటు చేస్తే అంతకంటే మెరుగైన ప్రతిభను వారు కనబరిచే అవకాశముంది.

మొన్నటి వరకు లియాండర్ పేస్, మహేశ్ భూపతిల నీడలో ఆడిన రోహన్ బోపన్న ఈ ఏడాది తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కెనెడాకు చెందిన గాబ్రియేలా డబ్రోవ్‌స్కీతో కలిసి టైటిల్ గెలిచాడు. దీంతో గ్రాండ్ శ్లామ్ టైటిల్ గెలిచిన భారత నాలుగో ఆటగాడిగా బోపన్న ఘనత సాధించాడు. అంతేకాకుండా మాంటే కార్లో మాస్టర్స్‌తో కలిపి మూడు ఏటీపీ టైటిళ్లు గెలవడంతో డబుల్స్ ప్లేయర్స్ ర్యాంకింగ్స్‌లో స్థిరంగా టాప్–20లో కొనసాగుతున్నాడు. చడీ చప్పుడు లేకుండా దూసుకెళ్లుతున్న మరో ఆటగాడు దివిజ్ శరణ్. ఢిల్లీకి చెందిన ఇతను ప్రస్తుతం డబుల్స్‌లో 47వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. దేశంలోనే అత్యధిక ర్యాంక్ కలిగిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఎప్పటిలాగే పురవ్ రాజాతో కలిసి బరిలోకి దిగిన దివిజ్ అద్భుతమైన ప్రతిభను కనబరిచాడు. చాలెంజర్ సర్క్యూట్‌లో రెండు టైటిళ్లు, రెండు రన్నరప్ టైటిళ్లు గెలవడంతో పాటు ఏటీపీ యూరోపియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు.

2015, 2016లలో మార్టినా హింగిస్‌తో కలిసి మహిళల డబుల్స్‌లో టాప్ ర్యాంక్‌లో కొనసాగిన హైదరాబాద్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా నంబర్ వన్‌ను కోల్పోవడమే కాకుండా సీజన్ చివర్లో టాప్–10 ర్యాంక్‌ను కోల్పోయింది. హింగిస్‌తో విడిపోయిన సానియాకు షువాయ్ పెంగ్‌తో సెటిలయ్యే వరకు రెగ్యులర్ భాగస్వామి కోసం ఇబ్బంది పడింది. పెంగ్‌తో కలిసి సానియా యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్ వరకు ఆడింది. ఈ సీజన్‌లో ఎనిమిది మంది భాగస్వాములను మార్చిన 31 ఏళ్ల సానియా ఈ ఏడాది ఒక్క గ్రాండ్ శ్లామ్ టైటిల్ కూడా గెలవలేదు. ప్రస్తుతం మోకాలి గాయంలో బాధప డుతున్న ఆమె త్వరలో జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైంది. వర్ధమాన ప్లేయర్స్ జీల్ దేశాయ్, కర్మన్ కౌర్ థండిపైనే భారత్ ఆశలు పెట్టుకుంది. అంకిత రైనా స్థిరంగా ఆడుతోంది. భారత సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్ 44 ఏళ్ల వయసులోనూ సత్తా చాటుతు న్నాడు. రెండు చాలెంజర్ స్థాయి టైటిళ్లతో ఈ ఏడాది సీజన్‌ను ముగించాడు. ఏది ఏమైనా సీనియర్లు తెరమరుగవుతున్న సమయంలో యువకులు దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.

చిందేసిన కోహ్లీ, ధావన్

కేప్‌టౌన్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఓపెనర్ శిఖర్ ధావన్‌లు కేప్‌టౌన్ వీధుల్లో చిందేశారు. దక్షిణాఫ్రికాతో జనవరి 5 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టు నేపథ్యంలో ఈ స్టార్ క్రికెటర్ల కేప్‌టౌన్ నగరంలో ఫ్యామిలీతో చక్కర్లు కొడుతూ సరదాగా గడుపుతున్నారు. కేప్‌టౌన్ వీధుల్లో జనసమూహం మధ్యలో కొందరు డ్రమ్స్ వాయిస్తుండగా.. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా కోహ్లీ, ధావన్‌లు డ్యాన్స్ చేశారు. తొలి టెస్టుకు చీలిమండ గాయంతో ధావన్ దూరమైన విషయం తెలిసిందే. దీంతో మురళి విజయ్



లేదా కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నారు. వర్షం అంతరాయం కలిగించడంతో ఆదివారం భారత క్రికెటర్ల ప్రాక్టీస్ సెషన్‌ను న్యూలాండ్ క్రికెట్ స్టేడియంలోని ఇండోర్ గ్రౌండ్‌కు తరలించారు.

వచ్చిన అవకాశాన్ని పాండ్య ఒడిసిపట్టుకున్నాడు: ద్రవిడ్

న్యూఢిల్లీ: ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో నెలకొన్న పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పన క్కర్లేదు. జట్టులోకి ఒకసారి వచ్చిన ప్రతీ ఆటగాడు అందివచ్చిన అవకాశాన్ని వదలడం లేదు. ప్రతి ఒక్కరు మంచి ప్రదర్శనతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పర్చుకుంటున్నారు. దీంతో ప్రధాన ఆటగాళ్ల స్థానానికి కూడా గ్యారంటీ లేకుండా పోతుంది. ఒక సారి గాయంతో జట్టులోనుంచి వెళ్లి పోయిన తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడం అంత సులువైన పని కాదు. ప్రతి ఒక్కరి స్థానానికి తీవ్రంగా కాంపిటీషన్ ఉంది. ఇలాంటి సమయంలో జట్టు ఎంపిక భారత సెలక్టర్లకు పెద్ద సవాల్‌గా మారుతుంది. ఇలానే భారత జట్టులోకి వచ్చి రెగ్యులర్ ఆటగాళ్లగా మారిపోయిన



జాబితాలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ముందు వరుసలో ఉన్నాడు. అయితే హార్దిక్ ప్రతిభను గుర్తించడంలో భారత–ఎ, అండర్–19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ పాత్ర ముఖ్యమైంది. ఈ యువ ఆల్ రౌండర్ హార్దిక్ టీమిండియాలో రావడానికి ముఖ్య కారణం ద్రవిడే. ఇతని సిఫార్సు వల్లనే పాండ్య జట్టులోకి వచ్చాడనడానికి సందేహంలేదు. పాండ్య ఎదుగుదలలో, మానసిక పరిణితి సాధిం చడంలో ద్రవిడ్ పాత్ర ఎంతైనా ఉంది. హార్దిక్ తన సామర్థ్యంతోనే జట్టులోకి వచ్చాడు. అతను చక్కని ప్రదర్శనలు ఇవ్వగలడని, అతను జట్టులో ఒక ఎక్స్ ఫ్యాక్టర్‌గా కనిసిస్తాడని ద్రవిడ్ అన్నాడు. అంతకు ముందు సెలక్షన్ కమిటీతో సమావేశం అయిన



ప్పుడు ఏం జరిగిందో ద్రవిడ్ వివరించాడు. నేను భారత–ఎ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు భవిష్యత్తు కోసం ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను వెతకాల్సిన ఆవశ్యకత ఉంది. విజయ్ శంకర్, స్టువర్ట్ బిన్నీ ఆ పాత్రలు పోషించారు. తర్వత శంకర్ గాయపడడంతో హార్దిక్ పాండ్యకు ఆవకాశం వచ్చింది. అంది వచ్చిన ఆవకాశాన్ని పాండ్య రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా వచ్చిన ఆవకాశంలో బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లో కూడా సత్తా చాటుకున్నాడు. బ్రిస్బేన్ టెస్ట్‌లో 46 పరుగులకే 6 వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా 79 పరుగులు చేసి ఆలౌరౌండర్‌గా ఆకట్టుకున్నాడు. అలా టీమిండియాకు ఎంపికయ్యాడని ద్రవిడ్ పేర్కొన్నాడు.

లోధా కమిటీ నిబంధనలకు ఓకే!

పుణె: క్రికెట్ పరిపా లనలో జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ ప్రతిపా దించిన అన్ని సంస్కర ణలను అమలు చేయనున్నట్టు మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసీఏ) తెలిపింది. శుక్రవారం జరిగిన ప్రత్యేక పరిపాలనా కమిటీ సమావేశంలో సంస్కరణల అమలుకు తలూపింది. 'సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర క్రికెట్ సంఘం లోధా కమిటీ సంస్కరణలు అమలు చేసేందుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సభ్యులందరూ తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి సంస్కరణలకు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను' అని ఎంసీఏ అధ్యక్షుడు అభయ్ ఆప్టే పేర్కొన్నారు. ఈ సమావేశానికి సుప్రీం కోర్టు ఉద్వాసన పలికిన బీసీసీఐ మాజీ కార్యదర్శి అజయ్ షిర్కే హాజరయ్యారని తెలిసింది. ఎంసీఏలో షిర్కే సభ్యుడు కాబట్టి సమావేశాలకు హాజరయ్యే అధికారం ఆయనకు ఉంటుందని మరో సభ్యుడు తెలిపారు. సుప్రీం ఆదేశాల అనుసరం ఒక్కొక్క అనుబంధ సంఘం లోధా సంస్కరణలకు అంగీకరిస్తున్నాయి. నిధులు విడుదల చేయకుండా అడ్డుకోవడంతో అవి ఒత్తిడికి తలొగ్గుతున్నాయి. ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. బీసీసీఐ మాత్రం కొన్ని నియమాలను వ్యతిరేకిస్తోంది. ఒక రాష్ట్రానికి ఒక ఓటు, పాలకులకు వయో పరిమితి విధింపు, ఒక వ్యక్తికి ఒక పదవి, రెండు పదవుల మధ్య కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంశాలను ఒప్పుకోవడం లేదు.

2018 కోసం ఎదురుచూస్తున్నా: రోహిత్

కేప్‌టౌన్ : అంతర్జాతీయ వన్డేలో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ తన అభిమానులకు నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరిగే ద్వైపాక్షిక సిరీస్ కోసం కేప్‌టౌన్‌లో ఉన్న రోహిత్ అక్కడ ప్రాక్టీస్ అనంతరం దిగిన ఓ ఫోటోని ట్వీట్ చేశాడు. ''2017లో ట్రైనింగ్ తీసుకుంటున్న ఆఖరి రోజు. 2018కోసం ఆతృతతో ఎదురు చూస్తున్న'' అని రోహిత్ క్యాప్షన్ పెట్టాడు. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ విరామం తీసు కోవడంతో సారధ్య బాధ్యతలు స్వీకరించిన రోహిత్.. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాట్స్ మెన్‌గా అందరిని ఆకట్టుకున్నాడు.

అక్షయ్ వాడ్కర్ అజేయ సెంచరీ

భారీ ఆధిక్యంలో విదర్భ • ఢిల్లీతో రంజీ ట్రోఫీ ఫైనల్



ఇండోర్: అక్షయ్ వాడ్కర్ అజేయ సెంచరీతో చెలరేగడంతో ఇక్కడ ఢిల్లీతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ భారీ ఆధిక్యం సాధించింది. గత నెలలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన విదర్భ వికెట్ కీపర్ అక్షయ్ వాడ్కర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తన తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇతను ఆదిత్య సార్వేతే (79)తో కలిసి ఏడో వికెట్‌కు కీలకమైన 169 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆదివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి అక్షయ్ (133) పరుగులు చేసి అజేయంగా క్రీజులో ఉన్నాడు. మరోవెపు ఇతనికి అండగా ఉన్న సిద్ధేశ్ నెరల్ (56 నాటౌట్)గా ఉన్నాడు. ఆదివారం ఆట ముగిసే సమయానికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 528/7 పరుగులు చేసింది. ప్రస్తుతం ఢిల్లీపై విదర్భ 233 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంక రెండు రోజుల ఆట మిగిలుండడంతో ఢిల్లీని ఓడించి రంజీ చరిత్రలో విదర్భ కొత్త చరిత్ర సృష్టిస్తుందో వేచి చుడాలి. ఆదివారం 206/4 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన విదర్భ కొద్ది వ్యవధిలోనే వాంఖడే (28), వఖరే (17) వికెట్లను చేజార్చుకుంది. అనంతరం వచ్చిన అక్షయ్, ఆదిత్యలు విదర్భ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోరుబోర్డును ముందుకు సాగించారు. ఈ క్రమంలోనే కీలక ఇన్నింగ్స్ ఆడిన అక్షయ్ శతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సమన్వంతో ఆడుతున్న ఆదిత్య సారేతే కూడా అర్ధ శతకం సాధించాడు. అనంతరం ఇతను 154 బంతుల్లో 11 ఫోర్లతో 79 పరుగులు చేసి రాణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత వచ్చిన సిద్ధేశ్ నరల్ కూడా దూకుడుగా ఆడుతూ అక్షయ్‌కు అండగా నిలిచాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ అజేయంగా ఉన్నారు. వేగంగా ఆడిన సిద్ధేశ్ 92 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56 పరుగులు చేశాడు. మరోవైపు అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అక్షయ్ వాడ్కర్ 243 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్‌తో 133 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 528 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో సాయిని మూడు, అకాశ్ రెండు వికెట్లు తీశారు.

విరాట్ కోహ్లీ @ 2

దుబాయ్: ఐసీసీ 2017 ఏడాదికి గాను చివరి సారి టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకులు జాబితా వెల్లడించింది. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ 893 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరోచిత ఫామ్‌లో ఉన్న ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. 947 రేటింగ్ పాయింట్లతో డాన్ బ్రాడ్‌మన్‌కు చేరువ అవుతున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో అతడు 76, 102 నాటౌట్‌తో నిలిచిన సంగతి తెలిసిందే. అదే మ్యాచ్‌లో 244 పరుగులు చేసిన ఇంగ్లాండ్ మాజీ టెస్ట్ సారథి అలిస్టర్ కుక్ తొమ్మిది స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకుకు చేరుకున్నాడు. టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ నాలుగు, జోరూట్ ఐదు, దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ వార్నర్ ఆరు, హషీమ్ ఆమ్లా ఏడో ర్యాంకులో ఉన్నారు. ఇక బౌలర్ల జాబితాలో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ 892 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ముందు అతడు 810 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఒకానొక దశలో అగ్రస్థానం కోసం హోరాహోరీగా పోటీ పడ్డ టీమిండియా స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు. శ్రీలంక బౌలర్ రంగనా హెరాత్ ఆరో ర్యాంకు దక్కించుకున్నాడు.

Printed and Published by VUPPARI RAMESH KUMAR on behalf of Navatharam publications private limited, Printed at JAGATI PUBLICATIONS LIMITED, Sakshi Press, Survey No:127, Plot No:12, Mallapur Village, Nacharam, Medchal District.Telangana state and Published From H.No:6-3-864/4/B, SBN Arcade,4th&5th Floor, Green lands, Opp: Green Park Hotel, Hyderabad - 500016 Telangana State, EDITOR: VUPPARI RAMESH KUMAR. RNI Reg No.TELTEL/2016/72952. Phone No.040-46519999. E-mail Id. manamtelugudaily1@gmail.com.